ఆంధ్రజ్యోతి
ANDHRAJYOTHY
ఏలూరు
జిల్లా వార్తలు
3
సోమవారం 6 అక్టోబరు 2025

ఏలూరు ఉష్ణోగ్రతలు
గరిష్ఠం : 32.0
కనిష్ఠం : 24.0

తండ్రిని కొట్టి చంపిన కొడుకు
■ లోపలి పేజీలో..

గ్రామాన్ని ఖాళీ చేయం..

» మోదేలు కొండరెడ్ల ఆవేదన
» నేడు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ పర్యటన

బుట్టాయగూడెం, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): 'తాతల కాలం నుంచి ఇక్కడే జీవనం సాగిస్తున్నాం.. గ్రామాన్ని ఉన్నపళంగా ఖాళీ చేసి వెళ్లిపోవాలంటే మేమంతా ఎక్కడకు వెళ్లాలి. సదుపాయాలు కల్పించమని మేం కోరుతుంటే అధికారులు మాత్రం సమావేశాలు, సభలు పెడుతూ గ్రామాన్ని ఖాళీ చేయాలనడం ఎంతవరకు సమంజసం. ఎంతటి పోరాటానికైన సిద్ధమేగాని గ్రామా న్ని మాత్రం ఖాళీ చేయం' అంటూ మోదేలు గ్రామ కొండరెడ్లు స్పష్టం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల గ్రామానికి వెళ్లిన అధికారులకు తేల్చి చెప్పారు. ఈక్రమం లోనే సోమవారం మోదేలులో పర్యటించనున్న జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లేందుకు వారంతా సన్నద్ధమవుతు న్నారు. అసలు విషయమేమింటే..

బుట్టాయగూడెం-వేలేరుపాడు మండలాల సరిహద్దున దట్టమైన అటవీ ప్రాంతంలో మోదే లు గ్రామం ఉంది. 29 కుటుంబాలు ఉండగా సుమారు 60 మంది జనాభా ఉన్నారు. పూర్వీకుల నుంచి ఇక్కడి కొండరెడ్లు పోడు వ్యవసా యం, అటవీ ఫలసాయాలపైనే ఆధా రపడి జీవనం సాగిస్తున్నారు. ప్రతి చిన్న అవసరానికి మైళ్ల కొలది నడిచి అడవి దాటి బయటకు రావాల్సిందే. ఇప్పటి వరకు గ్రామానికి ఎటువంటి మౌలిక సదు పాయాలు లేవు. రోడ్డు, విద్యుత్, మంచినీరు, పక్కాఇళ్లు లేవు. అడవిలో దొరికే గడ్డి, తాటాకులతో నిర్మించుకున్న గుడిసె ల్లోనే ఉంటున్నారు.

మౌలిక సదుపాయాలు కరువు

గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరు తున్నా చాలాకాలం అధికారులు పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి, రాష్ట్రపతికి అనేకమార్లు అర్జీలు పెట్టుకున్నారు. అయితే మాపైనే ఫిర్యాదు చేస్తారా.. అంటూ అధికారులు కస్సుబుస్సుమన్న ఘటనలు చాలానే ఉన్నాయి. కొండరెడ్డి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టి గతంలో నిధులు విడుదల చేశాయి. దీనిలో భాగంగా మోదేలుకు రోడ్డు, విద్యుత్, మంచినీటి సదుపాయం, ఇళ్లు మంజూర య్యాయి. తామంతా కష్టాల నుంచి గట్టెక్కుతున్నామన్న ఆశతో ఉన్న వారికి


దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న మోదేలు కొండరెడ్డి గ్రామం

చేదు అనుభవం ఎదురయ్యింది. రిజ ర్వు ఫారెస్టులో ఎటువంటి అభివృద్ధి పనులు చేయడానికి వీలు లేదంటూ అటవీశాఖ అడ్డుపుల్ల వేసింది. పనులు చేసేందుకు అనుమతులను నిరాకరించింది. అధికారులు అనేక పర్యాయాలు సమావేశాలు జరిపినా ప్రయోజనం లేకపోవడంతో కొండరెడ్లను గ్రామాన్ని ఖాళీ చేయించి కొండల నుంచి దిగువన మైదాన ప్రాంతానికి తరలించే ప్రయత్నాలను అధికారులు చేపట్టారు. గ్రామాన్ని ఖాళీ చేసి కిందకు వస్తే అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. అయితే పోడు భూములను ఇవ్వలేమని చెప్పడంతో కొండరెడ్లు ఎదురుతిరిగారు. పోడుభూములు (మిగతా 4వ పేజీలో)

వేరేచోట బతకలేం



తాతల కాలం నుంచి ఉంటున్న గ్రామాన్ని ఖాళీ చేయమంటే బాధగా ఉంది. అడవినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న మేము వేరేచోట బతకలేము. సదుపాయాలు కల్పించమంటే గ్రామాన్ని ఖాళీ చేయమనడం ఎంతవరకు సమంజసం. అధికారులకు చిత్తశుద్ధి ఉంటే గ్రామానికి అవసరమైన సదుపాయాలు కల్పించాలి.

- కచ్చెల ముక్కారెడ్డి, మోదేలు

ఖాళీ చేయమనడం తగదు



అటవీశాఖ నుంచి అనుమతులు తీసుకుని గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పించాలే తప్పా ఖాళీ చేయమనడం భావ్యం కాదు. వేరేచోట అన్ని సదుపాయాలతో కాలనీ నిర్మిస్తామని అధికారులు చెబుతున్నా నిర్వాసితుల అవస్థలను కళ్ళారా చూస్తున్నాం. వేరే ప్రాంతంలో కాలనీతోపాటు పోడు భూములను కూడా ఇస్తే ఆలోచన చేస్తాం. లేకుంటే ఇక్కడ నుంచి కదలం.

- గురుగుంట్ల ఎర్రపురెడ్డి, మోదేలు

నేడు, రేపు ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ పర్యటన

ఏలూరు,అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ జిల్లాలో 6,7 తేదీల్లో పర్యటిం చనున్నారు. ఆయన సోమవారం రాజమహేంద్రవరం నుంచి రోడ్డు మార్గం లో వేలేరుపాడు- బుట్టాయగూడెం సరిహద్దులోని మోదేలు గ్రామానికి చేరుకుంటారు. 11.30 గంటలకు స్థానిక ఎస్టీ సంఘాల ప్రతినిధుల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం 2 గంటలకు రామన్నగూడెం మీదుగా లంక పాకల ఆశ్రమ పాఠశాలను సందర్శిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు అక్కడ నుంచి బయల్దేరి కోటరామ చంద్రాపురం చేరుకుని అధికారులతో సమీక్షిస్తారు. రాత్రి అక్కడే బస చేస్తారు. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి కోటరామ చంద్రాపురంలో పునరావాస కార్యక్రమాల ప్రణాళిక అంశంపై అధికారులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 2 గంటలకు ఏలూరు కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారుల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం కోటరామచంద్రాపురం చేరుకుని అక్కడ్నుంచి రాజమహేంద్రవరానికి బయల్దేరి వెళతారు.

వరాహావతారంలో.. శ్రీవారి దర్శనం



భూవరాహ అలంకారంలో చిన్న తిరుమలేశుడు ఆదివారం భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా దశావతారాల్లో వరాహ అవతారంగా స్వామివారు కటాక్షించారు. సర్వాభరణ శోభితంగా భూదేవి సమేత ఈ అలంకారం చూపరులకు కనువిందు చేసింది. నేడు స్వామివారి కల్యాణం జరగనుంది.

- ద్వారకాతిరుమల

ఉప్పుటేరు ప్రక్షాళనకు బ్రేక్

కాంట్రాక్టర్‌కు బిల్లులు పెండింగ్.. పనులు నిలిపివేత

కలిదిండి, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉప్పుటేరు ప్రక్షాళన పనులు నిలిచిపోయాయి. దీంతో ఉప్పుటేరు వెంబడి ఉన్న అక్రమ చేపల, రొయ్యల సాగు యథేచ్ఛగా సాగుతోంది. ఆగస్టులో ఉప్పుటేరు ప్రక్షాళన పనులు ప్రారంభమయ్యాయి. ఆకివీడు రైల్వే ట్రాక్ వద్ద నుంచి చినతాడినాడ వరకు సుమారు ఏడు కిలో మీటర్ల మేర ఉప్పుటేరు వెంబడి అక్రమ చెరువులను తొలగించారు. ఉప్పుటేరు ప్రక్షాళన పనులను బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టరు పనులను నిలుపుదల చేశారు. బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు, కొల్లేరులో వరద నీరు ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి ప్రవహిస్తుంది.

ఉప్పుటేరు ఇరువైపులా మార్జిన్ లో అక్రమ చెరువుల కారణంగా ఉప్పుటేరు డెక్క, తూడుతో పూడికపోయింది. దీంతో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదనీరు ఉప్పుటేరులో ఎగదన్నడంతో కొల్లేరు గ్రామాలతో పాటు బుడమేరు సమీపంలో ఉన్న గ్రామాలు, పట్టణాలు ముంపు బారిన పడుతున్నాయి. చాలాకాలం తర్వాత ఉప్పుటేరు ప్రక్షాళన పనులు చేపట్టడంతో వరద ముంపు నుంచి విముక్తి కలుగుతుందని కొల్లేరు లంక గ్రామాల ప్రజలు


చినతాడినాడ వద్ద ఉప్పుటేరు వెంబడి అక్రమ చెరువులను తొలగిస్తున్న దృశ్యం (ఫైల్)

భావించారు. ప్రస్తుతం నిధుల కొరతతో ఉప్పుటేరు ప్రక్షాళన నిలుపుదల చేయడంతో నిరాశ చెందుతున్నారు. ఇప్పటికైనా పాలకులు, ఉన్నతాధికారులు స్పందించి ఉప్పుటేరు ప్రక్షాళన పనులు వీలైనంత తొందరగా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై పీడబ్ల్యూడీ ఏఈఈ జయప్రకాశ్‌ను వివరణ కోరగా 'ఉప్పుటేరు ప్రక్షాళన పనులకు బిల్లులు మంజూరు కాకపోవడంతో కాంట్రాక్టరు పనులను నిలుపుదల చేశారు. ఆర్డీవో, కలెక్టర్‌ల దృష్టికి తీసుకెళ్లాం. సమస్యను పరిష్కరించి త్వరలో పనులు చేపడతారు. గండ్లు కొట్టిన చెరువుల్లో మళ్లీ గండ్లు పూడ్చి చేపలు, రొయ్యల సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం' అని హెచ్చరించారు.

రోడ్డును మింగేస్తున్న చెరువు



వడాలి వద్ద కోతకు గురవుతున్న ముదినేపల్లి - భీమవరం స్టేట్ హైవే

ప్రమాదాల బారిన వాహనదారులు

ముదినేపల్లి, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ముదినేపల్లి - భీమవరం స్టేట్ హైవేలో వడాలి గ్రామం వద్ద రోడ్డు పంచాయతీ చెరువు నీటి కోతకు గురై ప్రమాదకరంగా మారింది. రోడ్డు మార్జిన్ పూర్తిగా చెరువులో కలసి పోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. చెరువుకు రెండువైపులా చిన్న మలుపులు ఉండడం, రోడ్డుకు మార్జిన్ లేకపోవడంతో రాత్రిళ్లు తరచూ వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. సుమారు ఇరవై ఏళ్లుగా ఈ రహదారిని చెరువు కబళించి వేస్తున్నప్పటికీ రోడ్డు రక్షణకు ఆర్అండ్‌బీ అధికారులు కానీ, రోడ్డు కోతకు గురి కాకుండా చెరువు కట్ట ఏర్పాటు చేయడంలో పంచాయతీ అధికారులు కానీ ఏ చర్యలు తీసుకోవడం లేదు. చెరువులో చేపల పెంపకానికి లీజుకు ఇచ్చి లక్షలాది రూపాయల ఆదాయం రాబడుతున్న పంచాయతీ అధికారులు చెరువుకు పటిష్ఠ కట్టను రోడ్డువైపు ఏర్పాటు చేయడం లేదు. దీంతో రోడ్డు కోతకు గురై ప్రమాదాలకు దారి తీస్తోంది. రోడ్డు కోతకు గురికాకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం ఆర్అండ్‌బీ అధికారులు చేపట్టాలా..? లేక పంచాయతీకి వచ్చే గ్రాంటుతో చెరువుకు కట్ట నిర్మించాలా..? అన్నది ఏళ్ల తరబడి పంచాయతీరాజ్ శాఖ, ఆర్ అండ్‌బీ శాఖల మధ్య చర్చనీయాంశంగా ఉంది. దీనిపై పంచాయతీ కార్యదర్శి శ్యామ్‌సుందర్‌ను వివరణ కోరగా చెరువుకు రిటైనింగ్ వాల్ నిర్మాణం విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.


విజయవాడ రిలే నిరాహార దీక్షలకు హాజరైన జిల్లా మెడికల్ ఆఫీసర్లు

రిలే నిరాహార దీక్షల్లో పీహెచ్‌సీల వైద్యులు

ఏలూరు అర్బన్, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): పీహెచ్‌సీల వైద్యులు చేపట్టిన సమ్మెలో భాగంగా ఆదివారం నుంచి విజయవాడ ధర్నా చౌక్‌లో ప్రారంభించిన రిలే నిరాహార దీక్షలకు జిల్లా నుంచి వైద్యులు తరలివెళ్లారు. జిల్లాలో మొత్తం 120 మంది మెడికల్ ఆఫీసర్లకుగాను శిబిరానికి 96 మంది హాజరయ్యారని ఏపీ పీహెచ్‌సీ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ గంగాభవాని, డాక్టర్ జోషిమా తెలిపారు. పీజీ వైద్యవిద్య ప్రవేశాల్లో ఇన్‌సర్వీస్ కోటా కింద 30శాతం సీట్లు, ట్రైబల్ ఏరియాలో పనిచేస్తున్న వైద్యులకు ప్రత్యేక అలవెన్సు, టైంబౌండెడ్ పదోన్నతులు, తదితర డిమాండ్లపై ఆదివారం ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌లు వైద్యుల సంఘం నాయకులతో చర్చలు జరిపారన్నారు. సమ్మె విరమణకు పలు ప్రతిపాదనలు చేయగా, నిర్ణయాన్ని తర్వాత చెబుతామని చర్చల నుంచి సంఘ నాయకులు వచ్చేశారని వివరించారు. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లో వైద్యుల సమ్మె సంపూర్ణంగా జరుగుతోందన్నారు.

18 వరకు పోలీస్ యాక్టు 30 అమలు

ఏలూరు క్రైం, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): జిల్లా ఎస్పీ కేపీఎస్ కిశోర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ 30 సెక్షన్ ఈనెల 18వ తేదీ వరకు అమలులో ఉంటుందని ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్ చెప్పారు. పబ్లిక్ మీటింగులు, ప్రదర్శనలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించకూడదన్నారు. ఎవరైనా నిర్వహించాలంటే ముందస్తుగా స్థానిక పోలీసు అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. ఏదైనా ప్రాంతంలో శాంతి భద్రతలకు భంగం కలిగే అవకాశం ఉంటే పోలీసు అధికారి ఆ సమావేశాన్ని నిషేధించవచ్చని లేదా ఆంక్షలు విధించవచ్చని తెలిపారు. అనుమతి లేకుండా మీటింగులు, ర్యాలీలు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ముఖ్యంగా కైకలూరు తహసీల్దార్ ఆదేశాలపై బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 (144 సీఆర్‌పీసీ) సెక్షన్ అమలులో ఉన్న దృష్ట్యా కైకలూరు మండలంలో సభలు సమావేశాలు, ర్యాలీలు, ఐదుగురు కంటే ఎక్కువ గుమ్మిగూడి ఉండడం చేయకూడదని డీఎస్పీ తెలిపారు.



చినుకు లోటు..

కొన్ని ప్రాంతాల్లోనే వర్షం.. మరికొన్ని చోట్ల వర్షాభావం

» సార్వా దిగుబడులపై ప్రభావం
» రైతుల్లో ఆందోళన

సార్వా సీజన్‌లో జిల్లాలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో సరాసరి వర్షపాతం కాస్తా పెరిగినా గత నాలుగు నెలల్లో 12 మండలాల్లో మైనస్ వర్షపాతాలు నమోదు కావడం గమనార్హం. నైరుతి సీజన్‌లో జిల్లాలో 765.9 మిల్లీమీటర్లు సాధారణ వర్షపాతం కాగా 804.9 మిల్లీమీటర్లు వర్షపాతం సరాసరిన నమోదైంది. అంటే సాధారణం కన్నా 5.1 శాతం మాత్రమే వర్షాలు అధికంగా కురిసినట్టు జిల్లా ప్రణాళికా శాఖ నివేదికలు చెబుతున్నాయి.

- ఏలూరుసిటీ-ఆంధ్రజ్యోతి

జూన్‌లో సాధారణం కన్నా మించి..

ఈ ఏడాది జూన్‌లో సాధారణ వర్షపాతం 111.9 మిల్లీ మీటర్లు కాగా 182.1 మిల్లీ మీటర్లు (62.8 శాతం అధికంగా) వర్షపాతం నమోదైంది. అయినా ఈనెలలో వేలేరుపాడు మండలంలో మైనస్ 50.4, కుక్కునూరు మండలంలో మైనస్ 56.5, బుట్టాయిగూడెం మైనస్ 0.1, ఆగిరిపల్లి మండలంలో మైనస్ 6.1 శాతం వర్షపాతాలు నమోదయ్యాయి.

జూలైలో మైనస్ 22.4 శాతం

జూలైలో మొదటి నుంచి వర్షాలు పూర్తిగా మందగించాయి. ఈ నెలలో సాధారణ వర్షపాతం 242.1 మిల్లీమీటర్లు కాగా 187.9 మి.మీ మాత్రమే అంటే మైనస్ 22.4 శాతం వర్షపాతం నమోదైంది. జిల్లాలో 24 మండలాల్లో సాధారణం కన్నా తక్కువగానే వర్షపాతాలు నమోదయ్యాయి. కుక్కునూరులో మైనస్ 18.5, టి.నరసాపురం మైనస్ 18.3, జీలుగుమిల్లి మైనస్ 5.4, బుట్టాయిగూడెం మైనస్ 16.6, పోలవరం మైనస్ 30.3, కొయ్యలగూడెం మైనస్ 31.9, జంగారెడ్డిగూడెం మైనస్ 10.4, ద్వారకాతిరుమల మైనస్ 24.2, ఉంగుటూరు మైనస్ 53, భీమడోలు మైనస్ 37.9, పెదపాడు మైనస్ 40.1, ఏలూరురూరల్ మైనస్ 48.2, దెందులూరు మైనస్ 34.4, నిడమర్రు మైనస్ 60.6, మండవల్లి మైనస్ 26.1, కలిదిండి మైనస్ 1.7, ముదినేపల్లి మైనస్ 23.2, ఏలూరు అర్బన్ మైనస్ 51.6, చింతలపూడి మైనస్ 26.1, లింగపాలెం మైనస్ 41.5, చాట్రాయి మైనస్ 19, ముసునూరు మైనస్ 6.1, నూజివీడు మైనస్ 46.9, ఆగిరిపల్లి మైనస్ 3.7 మి.మీ వర్షపాతాలు నమోదయ్యాయి.

ఆగస్టులో 13 మండలాల్లో తక్కువే..

ఆగస్టులో సాధారణంగా 239.4 మిల్లీమీటర్లు సాధారణ వర్షపాతం కాగా 237 మి.మీ వర్షపాతం నమోదు అయింది. మైనస్ ఒక్కశాతం మైనస్ వర్షపాతం సరాసరిగా నమోదయింది. జిల్లాలోని 13 మండలాల్లో సరాసరి కన్నా చాలా తక్కువగా వర్షపాతాలు నమోదయ్యాయి. జీలుగు మిల్లిలో మైనస్ 12 శాతం, బుట్టాయిగూడెం మైనస్ 51.4, కొయ్యలగూడెం మైనస్ 32.6, జంగారెడ్డిగూడెం మైనస్ 58.4, పెదవేగి మైనస్ 3.8, పెదపాడు మైనస్ 51.3, ఏలూరు రూరల్ మైనస్ 41.8, కైకలూరు మైనస్ 16.1, మండవల్లి మైనస్ 32.5, కలిదిండి మైనస్ 25.8, ఏలూరు అర్బన్ మైనస్ 25.3, నూజివీడు మైనస్ 26, ఆగిరిపల్లి మైనస్ 0.8 శాతం వర్షపాతాలు నమోదయ్యాయి.

సెప్టెంబరులో అధికంగానే..

సెప్టెంబరులో బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడడంతో సాధారణ వర్షపాతం 172.5 మిల్లీమీటర్లు కాగా 197.9 మి.మీ వర్షపాతం నమోదైంది. అయినా 9మండలాల్లో మైనస్ వర్షపాతాలు నమోదు కాగా 19 మండలాల్లో సాధారణం కన్నా మించి వర్షపాతాలు నమోదయ్యాయి. పోలవరంలో మైనస్ 0.9 శాతం, కొయ్యలగూడెం మైనస్ 25 శాతం, కామవరపుకోట మైనస్ 1.7 శాతం, ఏలూరు రూరల్ మైనస్ 42శాతం, నిడమర్రు మైనస్ 18.6 శాతం, మండవల్లి మైనస్ 7.1 శాతం, కైకలూరు మైనస్ 17.5 శాతం, కలిదిండి మైనస్ 1.3శాతం ఏలూరు అర్బన్ మైనస్ 28.1 శాతం వర్షపాతాలు నమోదయ్యాయి.

12 మండలాల్లో లోటు వర్షపాతం

జిల్లాలో నైరుతి సీజన్ మొత్తంలో (జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు) నాలుగు నెలలు కలిపి జిల్లాలోని 16 మండలాల్లో సాధారణం కన్నా మించి వర్షపాతాలు నమోదు కాగా 12 మండలాల్లో మైనస్ వర్షపాతాలు నమోద య్యాయి. మొత్తం సాధారణ వర్షపాతం 593.4 మిల్లీమీటర్లు కాగా 607 మి.మీ వర్షపా తం నమోదైంది. ఈ నాలుగు నెలల్లో మొత్తం కలిపితే కేవలం 5.1 శాతం సాధా రణం కన్నా ఎక్కువగా వర్షపాతం నమోదైంది.

సార్వా దిగుబడులపై ప్రభావం

జిల్లాలో అంతంత మాత్రంగా (మిగతా 4వ పేజీలో)

విద్యుత్ శాఖ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు

ఏలూరుసిటీ, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని ఇప్పటికే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. ఏలూరు, జంగారెడ్డిగూడెం డివిజన్‌లలో అత్యవసర సేవలకు కంట్రోల్‌రూమ్స్ ఏర్పాటు చేసింది. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ పి.సాల్మన్‌రాజు ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. పూర్తి సన్నద్ధతతో వారి హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఏలూరు సర్కిల్ కార్యాలయం , విద్యుత్ భవన్ , ఆర్ఆర్‌పేటలో 94409 02926 నెంబర్‌తో, జంగారెడ్డిగూడెం డివిజన్ కార్యాలయంలో 94910 30712 నెంబర్‌తో 24 గంటలు మూడు షిఫ్టులలో పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. భారీ వర్షాలు, వరదలు కారణంగా విద్యుత్ అంతరాయం లేదా ఇతర సమస్యలు తలెత్తితే ప్రజలు దగ్గరలోని విద్యుత్ సెక్షన్ కార్యాలయానికి , లేదా టోల్‌ఫ్రీ నెంబరు 1912కు, లేదా కంట్రోల్‌రూమ్ నెంబర్లకు సంప్రదించి ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు.

భీమడోలులో 17.8 మిల్లీ మీటర్ల వర్షపాతం

జిల్లాలో గత 24 గంటల్లో జిల్లాలోనే అత్యధికంగా భీమడోలు మండలంలో 17.8 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. జీలుగుమిల్లి మండలంలో 10.2, వేలేరుపాడు మండలంలో 2.4, టి.నరసాపురం మండలంలో 1 మిల్లీ మీటరు వర్షపాతాలు నమోదయ్యాయి. ఆదివారం రాత్రి పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షం కురిసింది.

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఐజీ, ఎస్పీ

పోలవరం, అక్టోబరు5 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టును ఏలూరు రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జీవీజీ అశోక్ కుమార్, ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ ఆదివారం సాయంత్రం సందర్శించారు. ప్రాజెక్టు హిల్‌వ్యూ, స్పిల్‌వే, ఎగువ దిగువ కాఫర్ డ్యాం ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు కార్యాలయానికి చేరుకున్నారు. వరుస అల్పపీడనాల ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు గోదావరి నీటిమట్టం తరచూ పెరుగుతూ తగ్గుతూ ఉండడం వల్ల ప్రాజెక్టు ఎగువన కుక్కునూరు, వేలేరుపాడు ముంపు మండలాల్లో పలు గ్రామాలు తరచూ ముంపునకు గురవుతున్న నేపథ్యంలో గోదావరి స్థితిగతులపై అవగాహన కోసం సందర్శించినట్టు తెలిసింది. మరోవైపు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో వరుస ఎన్‌కౌంటర్లు జరిగి మావోయిస్టులు మృత్యువాత పడిన నేపథ్యంలో పాపికొండల అభయా రణ్యాలను మావోయిస్టులు షెల్టర్ జోన్‌గా భావించి వచ్చే అవకాశాలు ఉన్నాయన్న కోణంలో పాపికొండల అభయారణ్యంలో కూంబింగ్ చర్యలు చేపట్టడానికి, ప్రాజెక్టు భద్రతా ఏర్పాట్లు పరిశీలించి ప్రాజెక్టుకి మరింత రక్షణ చర్యలు చేపట్టడానికి ఐజీ, ఎస్పీ పర్యటించినట్టు భావిస్తున్నారు.

22న ఐటీడీఏ వద్ద ధర్నా

ఏలూరుకార్పొరేషన్, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీ ఏరియాలో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు, ఇతరులకు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ ఈనెల 22వ తేదీన ఐటీడీఏ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణచైతన్య తెలిపారు. ఆదివారం ఏలూరు సీపీఐ భవనంలో జిల్లా కార్యవర్గ సమావేశం కారం దారయ్య అధ్యక్షతన నిర్వహించారు. జీలుగుమిల్లి మండలం వంకావారిగూడెంలో నిర్మించనున్న నేవీ ఆయుధ డిపోపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఈనెల 9న ఐదు గ్రామాల్లోని ప్రజలను సీపీఐ నాయకత్వం కలుసుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు.

జంగారెడ్డిగూడెంలో హంతక ముఠా అరెస్ట్
■ లోపలి పేజీలో..

కొప్పెర్ల నాగరాజుకు ఘన సన్మానం

చింతలపూడి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి):శ్రీకాళహస్తి దేవాలయ బోర్డు డైరెక్టర్‌గా నియమితులైన కొప్పెర్ల నాగరాజును ఆయన స్వగ్రామం పోనుకుమాడులో కూటమి నాయకులు, గ్రామస్థులు ఆదివారం ఘనంగా సన్మానించారు. పార్టీలో కష్టపడే ప్రతీవ్యక్తికి ఆదరణ ఉంటుందని సన్మాన గ్రహీత నాగరాజు అన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు దుర్గారావు, పి.శ్రీనివాసరావు, జయవరపు శ్రీనివాసరావు, యేసుబాబు, శీలం రాంబాబు, పలువురు పెద్దలు పాల్గొన్నారు.

జగదాంబ అమ్మవారికి లక్ష చామంతి పూజ

జీలుగుమిల్లి, అక్టోబరు 5:(ఆంధ్రజ్యోతి):జగదాంబ అమ్మవారికి ఆదివారం లక్ష చామంతి పూలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కక్కిరాల చక్రధరరావు దంపతులు ఆధ్వర్యంలో అర్చకులు కస్తూరి చిరంజీవిశర్మ, పురిగళ్ల ప్రసాద్ శాస్త్రోక్తంగా లక్ష నామార్చన జరిపించారు. మహిళా భక్తులు పూజల్లో పాల్గొని కుంకుమ అర్చనలు చేశారు.



రహదారులపై మురుగు నీరు ?

» వెదజల్లుతున్న దుర్వాసన.. అసౌకర్యానికి గురవుతున్న ప్రజలు



ఆర్‌ఆర్‌పేట రోడ్డుపై పొర్లుతున్న మురుగునీరు

ఏలూరుకార్పొరేషన్, అక్టోబరు 5 (ఆంధ్ర జ్యోతి) : ఏలూరు నగరంలోని ప్రభుత్వాసుపత్రి నుంచి జీవీ మాల్‌కు వెళ్లే రామచంద్రరావుపేట రోడ్డులో ఉత్తరం వైపు గల డ్రెయినేజీలు మురుగునీరు నిండి ఉండడంతో ఆ నీరు రోడ్లపై ప్రవహించడంతో దుర్వాసన వస్తున్నాయి. రాకపోకలు సాగించేందుకు వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మురుగునీరు రోడ్లపై ప్రవహించింది ఎక్కడో మారుమూల ప్రాంతం కాదు. ప్రభుత్వాసు పత్రి నుంచి పవరుపేట వెళ్లే ప్రధాన రహదారి కావడంతో అంతటా అపరిశుభ్రత నెలకొంది. ఏలూరు నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకోకపోవడంతో మరింత ఇబ్బందికరంగా నెలకొంది. ఇప్పటికైనా పాలకులు, అధికారులు చర్యలు తీసుకుని మురుగునీరు రహదారులపై ప్రవహించకుండా నిర్మూలించాలని ప్రజలు కోరుతున్నారు.

వైభవంగా గంగానమ్మ సంబరాలు

ఏలూరు, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): నగరంలోని 41,42వ డివిజన్ల పరిధిలోని కొత్తపేటలో గంగానమ్మ సంబరాలు ఆదివారం అంబరాన్నంటాయి. ఉదయం ముత్తైదువులు, యువతులు 108 కలశాలతో గంగాజలాలను ఊరేగింపుగా తీసుకువచ్చి పోతురాజుకు మంగళ స్నానం చేయించారు. సాయంత్రం రాములు వారి ఆలయం నుంచి వేంకటేశ్వరస్వామి, పడమటమ్మ అమ్మవారి ఆలయాల మీదుగా భారీగా భూత, బేతాళ నృత్యాలు, డీజే సందడి నడుమ గంగానమ్మ ఊరేగింపు సాగింది. ఏలూరులో జాతర ముందుగా జరిగే గంగానమ్మ సంబరాలు కావడంతో ఉత్సవ కమిటీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమం నిర్వహించింది. కొత్తపేటలో ప్రతీ ఇంటిలో పిండివంటలు, మాంసాహార వంటకాలతో బంధువులకు మోతెక్కించారు. ఆలయ కమిటీ సభ్యులు అగ్గాల తాతారావు, అగ్గాల శ్రీనివాస్, శిరివరపు కోట సత్యనారాయణరావు, త్రిపర్ణ రాజేష్, కొల్లి సురేష్, ఫణి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

భక్తిభావం పెరగడం వల్లే శాంతి : చంటి

ఏలూరుకార్పొరేషన్: గ్రామాల్లోని అన్ని ప్రాంతాల్లో గంగానమ్మ సంబరాలు సంప్రదాయబద్ధంగా జరపడం వల్ల ఆ ప్రాంతాల్లో శాంతి సామరస్యత నెలకొని ఉంటుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఆదివారం బావిశెట్టివారిపేట నాగేశ్వర పురం చెరువుగట్టు వద్ద గల శ్రీగణేష్ కార్తికేయ గంగానమ్మ, ముత్యాలమ్మ అమ్మవార్ల ఆలయం వద్ద వార్షిక మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు, కార్పొరేటర్ జున్నూరి నరసింహారావు, ఆలయ కమిటీ ఇన్‌చార్జి నొడగాని శ్రీనివాసరావు, యాట్ల పూర్ణ, పాతినవలస శోభన్‌బాబు, తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నగర అధ్యక్షుడు చోడే వెంకటరత్నం, టీడీపీ శ్రేణులు హాజరయ్యారు.





ఏలూరు-కొత్తపేటలో గంగానమ్మకు కలశాలతో గంగాజలం తీసుకొస్తున్న భక్తులు.. పోతురాజుకు మంగళ స్నానం



గంగానమ్మ, ముత్యాలమ్మకు ఎమ్మెల్యే బడేటి చంటి పూజలు

7న విజయవాడ ధర్నాకు 'ఏపీఎస్టీఏ' మద్దతు

ఏలూరు అర్బన్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి) : ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారంకోసం ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) ఆధ్వర్యంలో ఈనెల 7న విజయవాడలో నిర్వహించే ధర్నాకు ఏపీ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (ఏపీఎస్టీఏ) సంపూర్ణ మద్దతునిస్తున్నట్టు ఆ సంఘ రాష్ట్ర సహ అధ్యక్షుడు స్టీవెన్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటరమణ, ప్రసాద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడిచినప్పటికీ ఇంతవరకు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఒక్క ప్రయోజనాన్ని ఇవ్వలేకపోయారని, ఉద్యోగ, ఉపాధ్యాయులపట్ల ప్రభుత్వం సవతి తల్లి ప్రేమచూపిస్తోందని ఆరోపించారు. వెంటనే పెండింగ్ డీఏలు ఇవ్వడంతోపాటు, పీఆర్సీని నియమించి, మధ్యంతర భృతి(ఐఆర్)ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఫ్యాప్టో రాష్ట్ర నాయకుల అభ్యర్థన మేరకు విజయవాడ ధర్నాలో ఏపీఎస్టీఏ పాల్గొనాలని నిర్ణయించిందన్నారు.

చింతలపూడిలో ఆర్‌ఎస్‌ఎస్ సంఘ ఉత్సవాలు

చింతలపూడి,అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్ఎస్ఎస్ సంఘ ఉత్సవాలు నిర్వహించామని నిర్వాహకులు ఏలూరు జిల్లా ప్రచారక్ విశ్వనాథ్ పేర్కొన్నారు. స్థానిక వీకేఎం ఫంక్షన్ హాలులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సమావేశం ఆదివారం జరిగింది. వందేళ్లలో ఆర్ఎస్ఎస్ చేసిన కార్యక్రమాలు, వ్యక్తి నిర్మాణం, హిందువులందరూ సంఘటితం కావడం, పంచ పరివర్తన్ తదితర అంశాలపై మాట్లాడారు. చింతలపూడి పరిసర గ్రామాల్లో ఉన్న స్వయం సేవక్‌లు పాల్గొన్నారు. చిల్లపల్లి మోహన్‌రావు, ఆర్.సతీష్, హరికృష్ణ, మణికుమార్, వరప్రసాద్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

వంగాయగూడెంలో ఎస్‌బీఐ బ్రాంచి ప్రారంభం



ఎస్‌బీఐ బ్రాంచిని ప్రారంభించిన ఆర్ఎం కాళిదాసు

ఏలూరు రూరల్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి) : ఏలూరు వంగాయగూడెం సెంటర్‌లో ఎస్‌బీఐ నూతన శాఖను బ్యాంక్ రీజనల్ మేనేజర్ పి.కాళిదాసు ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు రీజనల్ పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉండేందుకు 47వ బ్రాంచిని ప్రారంభించినట్లు తెలిపారు. రైతులు, వ్యాపారులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే బ్యాంకు లక్ష్యమన్నారు. గోల్డ్ లోన్, క్రాప్‌లోన్‌లు, హౌసింగ్ లోన్లు, లాకర్ సదుపాయం ఉందన్నారు. బ్రాంచ్ మేనేజర్ కె.పవన్‌తేజ్ మాట్లాడుతూ డిపాజిట్లు సేకరణ, రుణాల మంజూరు సహా, అన్ని రకాల అందుబాటులో ఉంటాయని చెప్పారు. వై.భాస్కర్, బ్రాంచ్ మేనేజర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఆకాశంలో హరివిల్లు



జీలుగుమిల్లి, అక్టోబరు 5 :(ఆంధ్రజ్యోతి): జీలుగు మిల్లిలో ఆకాశంలో హరివిల్లు (ఇంద్ర ధనుస్సు) కన్పించింది. ఆదివారం సాయంత్రం కొద్దిసేపు వర్షం కురిసింది. అనంతరం వాన తగ్గి ఎండ వచ్చింది. ఎండ వానలు ఒకేసారి రావడం.. మరో వైపు ఆకాశంలో హరివిల్లు వంతెనలా ప్రత్యక్షమైంది. ఆకాశంలో అందాల హరివిల్లును పలువురు వీక్షించారు.

రాట్నాలమ్మకు విశేష పూజలు

పెదవేగి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): పెదవేగి మండలం రాట్నాలకుంట రాట్నాలమ్మవారికి ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని, పూజలు జరిపారు. అమ్మవారికి పాలపొంగలిని నైవేద్యంగా సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు పావులూరి వీరవెంకట రామసత్యనారాయణ శర్మ, రుద్రపాక మోహన దుర్గా శేషగిరిరావు, పావులూరి పూర్ణయ్యశర్మ, చావలి సాయి అమ్మవారికి లలితా సహస్రనామ దేవీ ఖడ్గమాలార్చన పూజలు నిర్వహించారు. పూజా రుసుమల ద్వారా రూ.91,840, లడ్డూ ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.24,225, ఫొటో విక్రయాల ద్వారా రూ.4105 ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్.సతీష్‌కుమార్ తెలిపారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేశామని ఈవో సతీష్‌కుమార్ చెప్పారు.



పురస్కారం అందుకుంటున్న శ్రీనివాసరావు

సాహితీవేత్త 'కొమ్మోజు'కు పురస్కారం

ఏలూరు రూరల్, అక్టోబరు 5, (ఆంధ్రజ్యోతి) : ఏలూరుకు చెందిన కొమ్మోజు శ్రీనివాసరావు ఘంటసాల స్వరపీఠం, మానవత సేవా సంస్థ, ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం, హేలాపురి బాలోత్సవం సభ్యునిగా సేవారంగం, సాహిత్యరంగంలో విశేష కృషికి గాను హైదరాబాద్‌కు చెందిన తెలుగు సంస్కృతి సాహిత్య సేవా ట్రస్టు.. మహానంది పురస్కారం అందించి సత్కరించింది. ఆదివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన వేడుకలో సినీ నటుడు బాబూమోహన్, ఆధ్యాత్మిక వేత్త దైవజ్ఞశర్మ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. పురస్కారం అందుకున్న సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ మాచవరం గౌరీశంకర్, నగరానికి చెందిన ప్రముఖులు ఆలపాటి నాగేశ్వరరావు, ఎస్ఎం సుభాని, గుడిపాటి నరసింహారావు, రత్నాకరరావు, మేతర అజయ్, కస్తూరిరావు, అడుసుమిల్లి నిర్మల, తదితరులు అభినందించారు.



సిద్ధాంతి నాగేశ్వరరావును సత్కరించిన క్లబ్ సభ్యులు

సిద్ధాంతి నాగేశ్వరరావుకు సువర్ణ కంకణం

ఏలూరు రూరల్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి):ఏలూరుకు చెందిన ప్రముఖ జ్యోతిష పండితులు ఎంవీవీఎస్ నాగేశ్వరరావు సిద్ధాంతికి సువర్ణ సింహ తలాట కంకణ ధారణ ఘనంగా జరిగింది. జ్యోతిష రంగంలో 25 ఏళ్లుగా సేవలందిస్తున్నందుకు గాను నిడదవోలుకు చెందిన ఏలియన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది. కంకణంతో పాటు ప్రశంసాపత్రం, జ్ఞాపికలను అందజేసి సన్మానించారు. నాగేశ్వరరావు సిద్ధాంతి జ్యోతిషరంగంలో చేసిన విశేష కృషికి పురస్కారాలు లభించాయి. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు బండి సత్యనారాయణ, కె.వెంకటేశ్వరరావు, మద్దిపాటి రామకృష్ణ, కేవీ బ్రహ్మం, కృష్ణంరాజు, సీహెచ్ భీమేశ్వరరావు, వై.జ్ఞానదాసు, రమేష్, తదితరులు అభినందించారు.

'పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి'

కైకలూరు, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణకు ప్రజలు కృషి చేయాలని కైకలూరు అటవీ శాఖ రేంజర్ రామలింగాచార్యులు అన్నారు. ఆదివారం కైకలూరు మండలం పందిరిపల్లిగూడెంలో వన్య ప్రాణి సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొల్లేరు పక్షులను సంరక్షించుకోవడంతో పాటు ప్లాస్టిక్‌ను నిర్మూలిస్తే పర్యావరణానికి, కొల్లేరుకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రొయ్యల చెరువుల్లో యాంటీ బయోటిక్స్, పురుగు మందుల వినియోగాన్ని ఆపాలన్నారు. పురుగు మందుల వినియోగం ఎక్కువగా ఉంటే భూమి సాంద్రతను కోల్పోవడంతో పాటు నీరు కలుషితమవుతుందన్నారు. కొల్లేరులో అనేక రకాల జాతులు అంతరించిపోతున్నాయని వాటిని పరిరక్షించు కున్నప్పుడే మానవాళి మనుగడకు సాధ్యమన్నారు. పురవీధుల్లో వన్యప్రాణి సంరక్షణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. టీడీపీ వడ్డి సాధికార కమిటీ రాష్ట్ర కన్వీనర్ బలే ఏసురాజు, అటవీశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్న ఎమ్మెల్యే చింతమనేని

ఆసరాగా నిలిచిన 'ఆటో డ్రైవర్ల సేవలో'

» దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని

పెదవేగి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి) : 'ఆటో డ్రైవర్ల సేవలో' కార్యక్రమం ఎంతోమందికి ఆసరాగా నిలిచిందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ద్వారా ఆటో డ్రైవర్లకు రూ.15వేలు అందించిన నేపథ్యంలో పినకడిమిలో యువశక్తి ఆటో ఓనర్స్‌అండ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ ఆదివారం థాంక్యూ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన, శ్రామిక, కార్మిక, కర్షక సహా అన్నిరంగాలకు చెందిన ప్రతిఒక్కరికీ ప్రభుత్వం అండగా నిలిచి, వారి అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ఆటో డ్రైవర్లకు ఉపాధి తగ్గడంతో 'ఆటో డ్రైవర్ల సేవలో' కార్యక్రమం ద్వారా ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.15వేలు అందిస్తూ ఆదుకుంటోం దని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం రాకతో రాష్ట్రంలో రహదారులు మెరుగుపడ్డాయని, అన్నివర్గాల అభ్యున్నతి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు.

లైసెన్స్ డ్రైవర్లందరికీ ఆర్థిక సాయం అందించాలి : సీపీఎం నేత రవి

ఏలూరుకార్పొరేషన్ : కూటమి ప్రభుత్వం లైసెన్సు ఉన్న ఆటో, క్యాబ్, బస్, లారీ, టిప్పర్ డ్రైవర్లందరికీ ఏడాది రూ.15 వేల చొప్పున ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి ఆదివారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. ఆచరణలో ఆటో, క్యాబ్ వాహన యజమానులకు మాత్రమే జిల్లాలో రూ.15 వేల చొప్పున 10,655 మందికి ఇచ్చారని తెలిపారు. ఎన్నికల ముందు రవాణా రంగ కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, అధిక పెనాల్టీలకు అవకాశం కల్పించిన జీవో నంబరు 21ని రద్దు చేస్తామని ఇచ్చిన హామీ అమలు చేయలేదన్నారు. కామవరపుకోట మండలం ఆడమిల్లి గ్రామంలో శనివారం జరిగిన విద్యుత్ షాక్ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన వంశీకి పూర్తి వైద్యం, ఆర్థిక సహాయం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



కొవ్వలిలో మాట్లాడుతున్న సీఐ రాజశేఖర్

చట్టాలు, హక్కులపై అవగాహన ఉండాలి : సీఐ

దెందులూరు, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ చట్టాలు, హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, ప్రజలు పోలీసులపై నమ్మకాన్ని పెంచుకునేందుకు గ్రామాల్లో గ్రామ సభలను నిర్వహిస్తున్నామని పెదవేగి పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్ రాజశేఖర్ అన్నారు. ఆదివారం కొవ్వలి గ్రామంలో దెందులూరు ఎస్ఐ ఆర్.శివాజీతో కలిసి దళితవాడలో చట్టాలపై గ్రామస్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. పౌరులకు చట్టాలపై, వారి హక్కులు, బాధ్యతలను వివరించారు. పెద్దలు నిట్టా సుభాకర్‌రావు, మాజీ ఎంపీటీసీ నిట్టా రజనికుమారి, మాజీ ఎంపీపీ పప్పుల సుశీల, జనార్ధనరావు, పప్పుల రవి, వైస్ ఎంపీపీ నాగరాజు, దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు.

8, 9 తేదీల్లో మండల స్థాయి ఆటల పోటీలు

కామవరపుకోట, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి) : కామవరపుకోట జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద ఈనెల 8,9వ తేదీల్లో మండలస్థాయి అండర్-14, 17 విభాగాల్లో ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్టు కామవరపుకోట మండల కో-ఆర్డినేటర్ జి.శ్యామలాదేవి తెలిపారు. ఖోఖో, చెస్, కబడ్డీ, బ్యాడ్మింటన్, యోగా, అథ్లెటిక్స్ సంబంధిత విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పాల్గొన వచ్చన్నారు. అండర్-14 విభాగంలో 2012 జనవరి ఒకటి తరువాత, అండర్-17 విభాగంలో 2009 జనవరి ఒకటి తరువాత జన్మించిన వారు అర్హులన్నారు.

వైద్య భగవానుడికి అభిషేకాలు



ఏలూరు కార్పొరేషన్, అక్టోబరు 5 (ఆంధ్ర జ్యోతి) : పవరుపేట స్టేషన్ రోడ్డులోని ధన్వం తరి వైద్య భగవానుని ఆలయంలో ఆదివారం భక్తులు సామూహికంగా అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. సూర్యనమస్కార పూజలు జరిపారు. అర్చకులు రాళ్లబండి ఆదినారాయణశర్మ భక్తుల గోత్రనామాలతో అర్చనలు జరిపి రక్షాబంధనాలు కట్టి వనమూలికల తీర్థాన్ని అందించారు. ఆలయ చైర్మన్ కోరాడ రెడ్డి, బూరాడ పూర్ణచంద్రరావు భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా భజన నిర్వహించారు.



అరెస్టు చేసిన జూదరులతో పెదవేగి సీఐ రాజశేఖర్

ఐదుగురు జూదరుల అరెస్టు

» రూ.9,360 నగదు స్వాధీనం

పెదవేగి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి) : పెదవేగి మండలం న్యాయంపల్లిలో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో దాడిచేసి, ఐదుగురు జూదరులను అరెస్టు చేశామని పెదవేగి సీఐ సీహెచ్.రాజశేఖర్ తెలిపారు. నూజివీడు డీఎస్పీ కేవీవీఎస్వీప్రసాద్ ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం న్యాయంపల్లిలో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో దాడి చేశామన్నారు. వారివద్ద నుంచి రూ.9360 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ సదర్భంగా సీఐ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాల నివారణకు మారుమూల ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. పేకాట, కోడి పందేలు ప్రజల జీవితాలపై దుష్ఫలితాలు కలిగిస్తాయని, ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాల సమాచారం తెలిస్తే 112కు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సీఐ చెప్పారు.

గురుబట్లగూడెంలో నలుగురు..

చింతలపూడి : గురుబట్లగూడెం గ్రామ శివారులో పేకాటాడుతున్న నలుగురిని అరెస్ట్ చేశామని ఎస్ఐ సతీశ్‌కుమార్ తెలిపారు. సీఐ క్రాంతికుమార్‌కు వచ్చిన సమాచారం మేరకు ఆదివారం సాయంత్రం గ్రామంలోని పేకాట శిబిరంపై దాడి చేసి రూ.9,300 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.

గ్రామాన్ని ఖాళీ చేయం..

(3వ పేజీ తరువాయి)

లేకుంటే ఎలా బతకాలని అధికారులను నిలదీస్తున్నారు. అందుకే గ్రామాన్ని ఎటి పరిస్థితుల్లోను ఖాళీ చేసేది లేదని స్పష్టం చేస్తున్నారు. తమకు మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్రభుత్వాలతో మాట్లాడాలని ఎస్టీ కమిషన్ సభ్యుడిని కోరనున్నారు.

మౌలిక సదుపాయాలు కల్పించాలి



కొండరెడ్లు కోరుతున్నట్లు గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. గతంలో గ్రామానికి చెందిన ఆరుగురు కొండరెడ్లకు పోడుభూములకు సంబంధించి ఆర్‌వోఎఫ్‌ఆర్‌లో పట్టాలు ఇచ్చారు. మిగిలినవారికీ పట్టాలు ఇవ్వాలి. అటవీశాఖతో మాట్లాడి అనుమతులు తీసుకుని సదుపాయాలకు శ్రీకారం చుట్టాలి.

- కారం రాఘవ, న్యూడెమోక్రసీ నాయకుడు.

చినుకు లోటు !

(3వ పేజీ తరువాయి)

కురుస్తున్న వర్షాల వల్ల సార్వా సాగులో రోజురోజుకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. సార్వా సాగు ఈసారి ఎలా ఉంటుందో అన్న ఆందోళన రైతులలో కనిపిస్తోంది. జిల్లాలో ఈ ఏడాది 89,983 హెక్టార్లలో సార్వా సాగు జరగాల్సి ఉండగా ఇప్పటివరకు 72,783 హెక్టార్లలో (80.9శాతం) సార్వా వరి నాట్లు వేశారు. మొక్కజొన్న 637 హెక్టార్లకు 125.63 హెక్టార్లు, పెసలు 72.47 హెక్టార్లు, మినుములు 1065.59 హెక్టార్లు, వేరుశనగ 310.91 హెక్టార్లు, పత్తి 1717.61 హెక్టార్లు, చెరకు 127.44 హెక్టార్లు, పొగాకు 18.74 హెక్టార్లలో సాగు జరుగుతోంది. మిగిలిన పంటల సాగు కూడా జరుగుతోంది. నైరుతి సీజన్‌లో వర్షాభావం ప్రభావం సార్వా దిగుబడులపై ఎక్కువగా కనిపిస్తుందని రైతులు వాపోతున్నారు.



లింగపాలెం వీధిలో సంచరిస్తున్న కుక్కలు

అమ్మో.. కుక్కలు

» అధికమైన వీధి శునకాల బెడద..

» భయాందోళనలో ప్రజలు

లింగపాలెం, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): లింగపాలెం మండలంలో వీధి కుక్కల బెడద రోజురోజుకు తీవ్రమవుతుంది. ఈమేరకు ప్రజలు గ్రామాల్లోని వీధులతో పాటు ప్రధాన రహదారులపైకి రావాలంటే భయపడుతున్నారు. దీనికి కారణం గుంపులుగా తిరుగుతున్న వీధి కుక్కలు అకస్మాత్తుగా దాడిచేసి గాయపరుస్తున్నాయి. ఇటీవల కాలంలో వీధికుక్కలు పదుల సంఖ్యలో గుంపులుగా తిరుగుతూ దాడులకు తెగబడుతుండడంతో ప్రజలు ఒంటరిగా చేతిలో చేతికర్ర వంటి ఆయుధంలేకుండా బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కుక్కల దాడిలో గాయాలపాలై ఆసుపత్రులచుట్టూ తిరుగుతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో బయటకు రావాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి కుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.





తడికలపూడిలో కనకదుర్గమ్మ విగ్రహ ఊరేగింపు.. జంగారెడ్డిగూడెంలో వేలంలో దక్కించుకున్న లడ్డూలను భక్తులకు అందిస్తున్న కమిటీ సభ్యులు

జై దుర్గాభవాని

» వైభవంగా దుర్గమ్మ విగ్రహాల ఊరేగింపు..

» ముగిసిన శరన్నవరాత్రి మహోత్సవాలు

కామవరపుకోట/ఏలూరుటూటౌన్, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): శరన్నరాత్రి ఉత్సవాల్లో భాగంగా తడికలపూడి గ్రామంలో ప్రగతి ఫ్రెండ్స్ సర్కిల్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దేవీ నవరాత్రులు ముగిసిన నేపథ్యంలో ఆదివారం ఉత్సవ మూర్తిని మేళతాళాలు, బాజాభజంత్రీలు, వసంతోత్సవాల నడుమ ఊరేగింపు జరిపారు. తొలుత మహిళా భక్తులకు నిర్వాహకులు పసుపు, కుంకుమ, జాకెట్ ముక్కలు, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం ధర్మ కోనేరులో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏలూరు-సత్రంపాడులోని సౌభాగ్యలక్ష్మీదేవి ఆలయం వద్ద ఆదివారం భక్తులకు మహా అన్నప్రసాద వితరణను నిర్వహించారు. ఆలయ చైర్మన్ కడవకొల్లు వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు కె.జి.ఎన్.వి.గోపాలకృష్ణ, అభివృద్ధి కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.

● జంగారెడ్డిగూడెం:జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగానమ్మ ఆలయంలో ఆదివారం ఆలయం వద్ద దాదాపు పది వేల మందికి అన్నసమారాధన నిర్వహించారు. స్థానిక లలిత సూర్య స్వీట్స్ యజమాని ఆకుల రామచంద్రరావు అమ్మవారికి సమర్పించిన 115 కిలోల డ్రైఫ్రూట్ లడ్డూ వేలంలో రూ.ఒక లక్షా యాభై ఐదు వేలకు భక్తుడు నడిపల్లి అంజనరావు కైవసం చేసు కున్నారు. అదేవిధంగా భక్తాంజనేయ స్వీట్స్ యజమాని గుబ్బల రాంబాబు అమ్మవారికి అందజేసిన 91 కిలోల లడ్డూను వందనపు వెంకటేశ్వరరావు రూ.57,789కు వేలంలో సొంతం చేసుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు, కరాటం రాంబాబు, జెట్టి గురునాధరావు, జడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ, కొండ్రెడ్డి కిషోర్, పరిమి సత్తిపండు, నంబూరి రామచంద్రరాజు, తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌కు పది ప్రత్యేక బస్సులు

భీమవరం టౌన్, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): దసరా సెలవులకు వచ్చిన వారు తిరిగి హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయాణం కావడంతో ఒక్కసారిగా బస్సులకు డిమాండ్ ఏర్పడింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని నాలుగు ఆర్టీసీ డిపోల నుంచి ప్రతిరోజు 14 బస్సులు నడుపుతుండగా రిజర్వేషన్ ఫుల్ అయింది. ఆదివారం జిల్లా నుంచి ప్రత్యేకంగా 10 ప్రత్యేక సర్వీసులను పంపించారు. భీమవరం డిపో నుంచి 3, నరసాపురం నుంచి 3, తణుకు, తాడేపల్లిగూడెం డిపోల నుంచి 2 బస్సులు చొప్పున పంపించారు. సోమవారం కూడా రెగ్యులర్ సర్వీసులకు రిజర్వేషన్లు పూర్తి కావడంతో భీమవరం డిపో నుంచి ప్రస్తుతం ఒక స్పెషల్ సర్వీసు బస్సును ఏర్పాటు చేశారు.




ఏలూరు ఏఎస్ఆర్ స్టేడియంలో చెస్, క్యారమ్స్ పోటీల్లో రెవెన్యూ ఉద్యోగులు

ఉత్సాహంగా 'రెవెన్యూ' క్రీడా ఎంపిక పోటీలు

ఏలూరు రూరల్, అక్టోబరు 5, (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ ఉద్యోగుల జిల్లా స్థాయి క్రీడా ఎంపిక పోటీలు ఆదివారం అల్లూరి సీతారామరాజు స్టేడియంలో జిల్లా అధ్యక్షుడు కె.రమేష్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగాయి. వాకింగ్ రేస్, క్యారమ్స్ - డబుల్స్, టెన్నికాయిట్, 100 మీటర్ల డాష్, షాట్‌పుట్, 4x100 రిలే, టగ్ ఆఫ్ వార్, కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, త్రోబాల్, షటిల్ బ్యాడ్మింటన్, చెస్, మ్యూజికల్ చెయిర్స్, టెన్నికాయిట్, తదితర పోటీల్లో రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. వివిధ క్రీడలకు సంబంధించి 65 మందిని ఎంపిక చేసినట్లు రమేష్‌కుమార్ తెలిపారు. నవంబరు 7, 8, 9 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరుపున ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. పోటీలో పాల్గొనే రెవెన్యూ ఉద్యోగులకు ప్రభుత్వం ఐదు రోజులు సెలవు ప్రకటించిందని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటి జిల్లాకు పేరు తేవాలని రమేష్‌కుమార్ ఆకాంక్షించారు. రామిశెట్టి వెంకట రమేష్, ప్రమోద్ కుమార్, కృష్ణస్వామి, యశ్వంత్ పర్యవేక్షించారు.



సమావేశంలో పాల్గొన్న ఫ్యాప్టో సభ్య సంఘాల జిల్లా నాయకులు

ఉపాధ్యాయుల పోరుబాటకు ఆటంకాలు

- ధర్నా రోజునే పాఠశాలల్లో జీఎస్టీ అవగాహన కార్యక్రమం
- ప్రభుత్వ ఉత్తర్వులపై ఫ్యాప్టో నిరసన

ఏలూరు అర్బన్, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): పోరుబాట పేరిట ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో ఈ నెల 7న విజయవాడలో నిర్వహించనున్న ధర్నా అడ్డుకునేందుకు ప్రభుత్వం ఆటంకం కలిగిస్తుందని పలువురు నాయకులు అన్నారు. ఏలూరులో ఫ్యాప్టో సభ్య సంఘాల సమావేశం ఆదివారం జరిగింది. జిల్లా ఛైర్మన్ మోహన్, కార్యదర్శి ఆదినారాయణ, తదితరులు మాట్లాడుతూ ధర్నాకు టీచర్లు హాజరు కాకుండా చూడడానికి ఈ నెల 7న పాఠశాలల్లో జీఎస్టీ తగ్గింపు, శ్లాబ్‌లపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని డీఈవో ఉత్తర్వులు జారీచేయడాన్ని ఖండించారు. బోధనకు ఏమాత్రం ఉపయోగపడని ఇటువంటి కార్యక్రమాలను ఫ్యాప్టో బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. విజయవాడ పోరుబాట ధర్నాకు జిల్లా నుంచి మంగళవారం పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి కనీసం వెయ్యిమంది ఉపాధ్యాయులు హాజరయ్యేలా సమాయత్తం చేస్తున్నామన్నారు. ఫ్యాప్టో జిల్లా నాయకులు వెంకటేశ్వరరావు, ప్రకాష్, రవికుమార్, శివరామ్, రమేష్, మనోజ్‌కుమార్, రామారావు, మురళీ కృష్ణ, రవీంద్ర, సురేష్, రామ్మోహన్, ప్రవీణ్‌కుమార్, విద్యాసాగర్ పాల్గొన్నారు.

డీఎస్సీ 1998 ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి

భీమవరం టౌన్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): డీఎస్సీ 1998 ఎంటీఎస్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని పలువురు నాయకులు కోరారు. లూథరన్ హైస్కూల్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు చొల్లంగి కేశవకుమార్, కో-ఆర్డినేటర్ ఎం.రాజలింగం మాట్లాడుతూ ఈ నెల 11న విజయవాడలో విజ్ఞాపన సభలో ఉపాధ్యాయులందరూ పాల్గొనాలన్నారు. తాత్కాలిక ఎంటీఎస్ ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలని, 12 నెలల జీతం, మేజర్ పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎం.అనిల్, అరవింద్, ఎంవీ కృష్ణారావు, హేమంత్ కుమార్, వీఎల్ఎన్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.



ఆర్టీసీ వర్కర్ల మహాసభలో మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షుడు సుందరయ్య

ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లపై వేధింపులు ఆపాలి

తణుకు, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): స్త్రీ శక్తి పథకానికి సంబంధించి కొత్త బస్సులు ఏర్పాటుకు నిధులు కేటాయింపుతో పాటు సిబ్బందిని నియమించాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం అధ్యక్షుడు సీహెచ్ సుందరయ్య డిమాండ్ చేశారు. సీపీఎం కార్యాలయంలో ఫెడరేషన్ జిల్లా రెండో మహాసభ ఆదివారం జరిగింది. ఆయన మాట్లాడుతూ సిబ్బంది నియామకాలు లేకుండానే ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించారని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలను తొలి నుంచి సమగ్రమైన అధ్యయనంతో చేస్తే స్వాగతిస్తామని చెప్పారు. పథకం ప్రారంభించిన నెలరోజుల్లోనే కండక్టర్, డ్రైవర్లు 60 మందికిపైగా సస్పెన్షన్లకు గురయ్యారని వివరించారు. ఈ పథకం ఉద్యోగులను వేధించే పథకంగా మారకూడదని అన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి ఏఎన్ రాయుడు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి టీపీఆర్ దొర, తణుకు డిపో కార్యదర్శి శ్రీనివాసు, తాడేపల్లిగూడెం డిపో సహాయ కార్యదర్శి కట్టా సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

ఉచిత ఆధార్ సేవలను వినియోగించుకోండి

భీమవరం టౌన్, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): తపాలా వారోత్సవాల్లో భాగంగా జిల్లాలో మూడు పాఠశాలల్లో ఈ నెల 8 నుంచి 14 వరకు ఆధార్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్ఎస్‌పీఎం కె.హరికృష్ణప్రసాద్ తెలిపారు. ఈ నెల 8 నుంచి 10 వరకు తణుకు ప్రభుత్వ బాలుర పాఠశాల, 10, 11 తేదీల్లో తణుకు బాలికోన్నత పాఠశాల, 13, 14 తేదీల్లో వీరవాసరం ఎంఆర్‌కే జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సేవలను ఉచితంగా అందించడం జరుగుతుందని తెలిపారు. 15 నుంచి 17 ఏళ్ల వయసు పిల్లలకు బయోమెట్రిక్ తప్పనిసరి కావడంతో ఉచితంగా నమోదు చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తపాలా శాఖ ఆర్థిక చేయూతనందించేందుకు గాను పొదుపు బ్యాంకు ఖాతాలను పది సంవత్సరాల లోపు ఆడ పిల్లలకు సుకన్య సమృద్ధి ఖాతాలు, మగ పిల్లల కోసం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను తెరుచుకునే అవకాశం ఉందని ఆయన వివరించారు.

నేడు శ్రీనివాసుడి కల్యాణం

- కల్యాణ వేదిక.. వెండి గరుడ వాహనం సిద్ధం
- నేత్రపర్వంగా శ్రీవారి ఎదుర్కోలు ఉత్సవం

ద్వారకాతిరుమల, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ద్వారకాతిరుమలేశుని దివ్య కల్యాణ మహోత్సవానికి దేవస్థానం సర్వం సిద్ధం చేసింది. సోమవారం రాత్రి చిన వెంకన్న కల్యాణం అంగరంగ వైభవంగా జరిపేందుకు అనివేటి మండపంలో కల్యాణమండపాన్ని ముస్తాబు చేశారు. మండప పరిసరాలను శోభాయమానంగా తీర్చిదిద్దారు. పూల అలంకరణ సోమవారం సాయంత్రానికి పూర్తవుతాయని ఆలయ ఈవో ఎన్వీ సత్యనారాయణ మూర్తి తెలిపారు. శ్రీహరి కళాతోరణ వేదికపై వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కల్యాణవేడుక అనంతరం స్వామివారి తిరువీధి సేవకు వెండి గరుడ వాహనాన్ని సిద్ధం చేశారు.

కన్నుల పండువగా ఎదుర్కోలు మహోత్సవం

బ్రహ్మాండ నాయకుడైన ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఎదుర్కోలు ఉత్సవంగా వైభవంగా సాగింది. స్వామివారి నిత్య కల్యాణ మండపంలో ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగిన ఉత్సవం చూపరులకు నేత్రపర్వమైంది. వివాహం జరిగే ముందు రోజు వధూవరుల తరపు బంధువులు శుభలేఖను పఠించేందుకు జరిపే కార్యక్రమమే ఎదుర్కోలుగా పండితులు చెబుతున్నారు. ఆలయ ఆవరణలో వెండి శేషవాహనంపై ఉభయ దేవేరులతో స్వామిని ఉంచి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. నిత్యకల్యాణ వేదికపై ఉంచి అర్చకులు ఎదుర్కోలు ఉత్సవాన్ని ప్రారంభించారు. మండప ఆవరణలో అర్చకులు, అధికారులు, పండితులు, భక్తులు రెండు జట్లుగా విడిపోయి ఒక జట్టు స్వామివారి గుణగణాలను, ఆయన విశిష్టతను కొనియాడారు. రెండో జట్టు అమ్మవార్ల గుణగణాలను, వారి కీర్తిని తెలియజేశారు. రాత్రి వెండిశేష వాహనంపై జరిగిన తిరువీధి సేవ భక్తజనులను ఆకర్షించింది.



ఎదుర్కోలు ఉత్సవంలో స్వామి, అమ్మవార్లకు హారతులిస్తున్న అర్చకులు



విద్యుత్‌కాంతులతో ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం



హనుమంతవాహనంపై స్వామి, అమ్మవార్లకు హారతులిస్తున్న అర్చకులు



అనివేటి మండపం వద్ద విద్యుత్ దీపాలంకరణ

గోవిందా.. గోవిందా..

- శేషాచలం కొండపై బ్రహ్మోత్సవ సందడి
- బంగారు హనుమద్వాహనంపై శ్రీవారు

ద్వారకాతిరుమల, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): చిన వెంకన్న దివ్య బ్రహ్మోత్సవాలలో వేద మంత్రోచ్చరణతో శేషాచల పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. శ్రీవారు బంగారు హనుమద్వాహనంపై ఆదివారం ఉదయం తిరువీధుల్లో ఊరేగారు. ధనుర్బాణాలు ధరించి రామావతారంలో కొలువుతీరిన శ్రీవారు బంగారు హనుమంత వాహనంపై భక్త జనరంజకంగా తిరువీధుల్లో ఊరేగారు. శ్రీవారి హనుమద్వాహన సేవ నాటి రామరాజ్య వైభవాన్ని పురవీధుల్లో సాక్షాత్కరింప చేసింది.

భక్తులతో కిటకిటలాడిన ఆలయం

భక్తుల రద్దీతో చిన వెంకన్న క్షేత్రం ఆదివారం కిటకిటలాడింది. దసరా సెలవులు ముగుస్తుండడంతో వివిధ ప్రాంతాల వారు శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఉదయం నుంచి భక్తుల రాకతో అన్ని విభాగాలు రద్దీగా కనిపించాయి. వేలాది మంది యాత్రికులు, భవానీ దీక్షాధారులు క్షేత్రానికి చేరుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. దాదాపు 15 వేల మంది పైబడి భక్తులు ఆలయానికి వచ్చినట్లు అధికారుల అంచనా. శ్రీవారి దర్శనానికి గంటల తరబడి సమయం పట్టింది.

దేదీప్య మానం.. ద్వారకాతిరుమల క్షేత్రం

బ్రహ్మోత్సవ శోభతో చిన్నతిరుమలేశుని క్షేత్రం మిరు మిట్లు గొలుపుతోంది. ఆలయం విద్యుత్ దీపకాంతులతో చూపరులకు కనువిందు చేస్తోంది. ఆలయాన్ని, పరిసరాలను విద్యుద్దీప తోరణాలతో అలంకరించారు. అనివేటి మండప ప్రాంతం విద్యుత్ కాంతులతో మెరిసిపోతోంది.



స్వామి దర్శనార్థం క్యూలైన్‌లో భక్తులు

కూరగాయలకు ధరల మంట



తాడేపల్లిగూడెం, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): మార్కెట్లో కూరగాయల ధరలు మండుతున్నాయి. వంకాయల ధర ఒక్కసారిగా పెరిగింది. గత వారం కిలో రూ.60 ఉండే వంకాయి రూ.80కి చేరింది. దిగుబడి తగ్గడమే ధర పెరగడానికి కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. కొయ్యలగూడెం, సిద్ధాంతం, నల్లజర్ల, పోతవరం, పెన్నాడ ప్రాంతాల నుంచి వంకాయలు తాడేపల్లిగూడెం మార్కెట్‌కు దిగుమతి అవుతాయి. టమాల ధర మాత్రం గత వారంతో పోల్చుకుంటే తగ్గింది. కిలో రూ.50 వరకు ఉండే టమాటా ఈ వారం రూ.30కు పడింది. మిగిలిన కూరగాయల ధరల్లో మార్పులేదు. దసరా తరువాత కూరగాయల ధరలు తగ్గుతాయని అంచనా వేసినా నిరాశే ఎదురైంది. బీరకాయలు కిలో రూ50, బెండ, దొండ, దోస కాయలు కిలో రూ.40, కాకర రూ.50, ఆగాకర రూ.120, పచ్చిమిర్చి రూ.50, క్యారెట్, బీట్‌రూట్ రూ.40, క్యాప్సికం రూ.120, కంద కిలో రూ.70, పెండ్లం రూ.80, పొట్ల కాయ రూ.30, ఆనప రూ.30కు విక్రయిస్తున్నారు.

చికెన్ ధర పెరిగింది

చికెన్ ధరలు పెరిగాయి. గత వారం స్కిన్‌లెస్ కిలో రూ.220 ఉంటే ఈ వారం రూ.240, విత్ స్కిన్ రూ.200 నుంచి రూ.220కు విక్రయిస్తున్నారు. దసరా తర్వాత మాంసాహారం వైపు జనం ఎగబడ్డారు. పచ్చి చేపలు కొనేవారు కూడా ఎక్కువగా కనిపించారు. దీంతో రెండు వారాల పాటు వెలవెలపోయిన మాంసం దుకాణాలు ఇప్పుడు కొనుగోళ్లు పెరగడంతో రద్దీ కనిపించింది.

ఉల్లిపాయల ధరలు స్థిరంగానే ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే ధరల్లో వ్యత్యాసం లేదు. నాణ్యమైన (పెద్దవి) మహారాష్ట్ర ఉల్లి రూ.100కు నాలుగు కిలోలు ఇస్తున్నారు. రెండో రకం ఉల్లి రూ.రూ.100కు 5కిలోలు ఇస్తున్నారు. ఆటోల్లో ఇంటింటికి తెచ్చేవారు మహారాష్ట్ర ఉల్లిలో కడప ఉల్లిని జోడించి రూ.100కు 5కిలోలు, 6కిలోల వంతున విక్రయిస్తున్నారు. మహారాష్ట్ర ఉల్లి హోల్‌సేల్‌గా క్వింటా రూ.1200 నుంచి 1800 మధ్య విక్రయాలు జరుగుతున్నాయి. కడప ఉల్లి క్వింటా రూ.700 నుంచి రూ.1300 మధ్య అమ్ముతున్నారు. కర్నూలు ఉల్లి ఇప్పుడు మార్కెట్లోకి రావడం తగ్గింది. ఇప్పుడు కడప, మహారాష్ట్ర ఉల్లి మాత్రమే మార్కెట్‌కు వస్తున్నాయి.

జంగారెడ్డిగూడెంలో హంతక ముఠా అరెస్ట్

- వారంతా చోరీలకు పాల్పడే ముఠా
- సొత్తు పంపకాల్లో విభేదాలు
- ముఠా సభ్యుడి దారుణ హత్య

జంగారెడ్డిగూడెం, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): వారంతా 25 నుంచి ముప్పై ఏళ్లలోపు యువకులే. వ్యసనాలకు లోనై ముఠాగా ఏర్పడి దొంగతనాలకు అలవాటు పడ్డారు. చోరీ సొత్తు పంపకాల్లో తేడా రావడంతో గొడవపడ్డారు. చివరకి ముఠాలో ఒకరిని దారుణంగా హతమార్చారు. హంతక ముఠా చివరికి పోలీసులకు పట్టుబడింది. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ముఠాలో ముగ్గురు అన్నదమ్ములు. మరో నలుగురు స్నేహితులు కలిసి అనేక ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. దొంగతనం కేసుల్లో పోలీసులకు పట్టుబడి జైలు శిక్ష అనుభవించారు. జైలు నుంచి విడుదల కాగానే తిరిగి చోరీలకు పాల్పడ్డారు. పంపకాల్లో తేడాతో ముఠాలో వ్యక్తినే చంపి హంతకులయ్యారు.


జంగారెడ్డిగూడెం పట్టణ శివారులోని బైనేరు వంతెన వద్ద ఈ నెల 3న కర్రి రాజేశ్ (26)ను హత్య చేసిన ఆరుగురు దొంగల ముఠా సభ్యులు షేక్ ఖాశిం, షేక్ నాగుల్ మీరా, వానంశెట్టి రామచంద్ర పవన్ కుమార్ అలియాస్ స్కైలాబ్, సమ్మంగి మంగరాజు, షేక్ జహీరుద్దీన్ అలియాస్ చోటు, మరీదు సాయి అలియాస్ సైకో సాయిని హత్య జరిగిన మరుసటి రోజు శనివారం జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన రెండు చాకులు, మూడు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో ఒక్కొక్కరిపై 3 నుంచి 10 చోరీ కేసులున్నాయని డీఎస్పీ యు.రవిచంద్ర ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు.



పోలీసుల అదుపులో నిందితులు, విలేకరులతో మాట్లాడుతున్న డీఎస్పీ రవిచంద్ర

చాకుతో పొడిచి.. పీక కోసి..

మృతుడు రాజేశ్, హత్యకు ప్రధాన సూత్రధారి షేక్ ఖాశిం స్నేహితులు. ఇద్దరూ కలిసి అనేక ఇళ్లలో చోరీలు చేశారు. కొంత కాలం క్రితం వరంగల్ జిల్లాలో చోరీ సొత్తు పంపకాల్లో రాజేశ్, ఖాశిం మధ్య విభేదాలు వచ్చాయి. రాజేశ్‌పై కక్షతో ఖాశిం సోదరులు నాగుల్ మీరా, జహీరుద్దీన్, మరో ముగ్గురు స్నేహితులతో కలిసి రాజేశ్ హత్యకు పథకం రచించాడు. పలు కేసుల్లో నిందితుడైన రాజేశ్ పరారీలో ఉన్నాడు. ఈ నెల 3న రాజేశ్ ఇంటికి వచ్చాడని తెలిసి వెంటాడి పట్టుకుని బలవంతంగా మోటార్ సైకిల్‌పై బైనేరు వంతెన సమీపానికి తీసుకెళ్లారు. ఆరుగురు కలిసి రాజేశ్‌ను కొట్టి టవల్‌తో కాళ్లను కట్టేసి పొట్టలో చాకుతో బలంగా పొడిచి పీక కోసి దారుణంగా హత్యచేసి మృతదేహాన్ని అక్కడే వదిలి పారిపోయారు. ఎస్సై ఎస్ కె.జబీర్ కేసు నమోదు చేయగా సీఐ ఎంవీ.సుభాష్ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. ఒక్క రోజులోనే నిందితులను పట్టుకున్న సీఐ, ఎస్సై, సిబ్బందికి రివార్డు కోసం ఎస్పీకి సిఫారసు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండుకు పంపనున్నట్లు డీఎస్పీ తెలిపారు. వీరందరిపై షీట్లు తెరుస్తామని, వారిపై ప్రత్యేక నిఘా పెడతామన్నారు. సమావేశంలో సీఐ ఎంవి.సుభాష్, ఎస్సై ఎస్‌కె.జబీర్, ఏఎస్సై ఎన్‌వి.సంపత్ కుమార్, పీసీలు ఉన్నారు.



ధర్నా చేస్తున్న కార్మికులు, (ఇన్‌సెట్) మునియ్య (ఫైల్)

మునిసిపల్ ఉద్యోగి వేధింపులతో

పారిశుధ్య కార్మికుడి మృతి

తాడేపల్లిగూడెం రూరల్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయ పారిశుధ్య కార్మికుడిపై ఉద్యోగి వేధింపులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కూనపాముల నాగమునియ్య (51) ఆదివారం మృతి చెందాడు. పారిశుధ్య కార్మికులు మృతుడిని వేధింపులకు గురిచేసిన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి వద్ద ధర్నా చేశారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పట్టణ సీఐ ఆదిప్రసాద్, ఎస్సై బాదం శ్రీను చేరుకున్నారు. కార్మికులకు సర్దిచెప్పి నాగముని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య దయామణి ఫిర్యాదుతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

భగీరథుడి విగ్రహం ధ్వంసం.. కేసు నమోదు

పోలవరం, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): ఎల్ఎన్‌డీ పేట రిజర్వాయర్‌లో భగీరథుడి విగ్రహాన్ని శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. కొన్నేళ్ల క్రితం భగీరథుడు, శివుడి విగ్రహాలను ధ్వంసం చేయడంతో మళ్లీ మరమ్మతులు చేసి పునరుద్ధరించారు. ఇరిగేషన్ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్టేషన్ రైటర్ జెట్టి భీమశేఖర్ తెలిపారు.

తండ్రిని కొట్టి చంపిన కొడుకు

కుక్కునూరు, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): మండలంలోని వింజరం పంచాయతీ ముత్యాలంపాడులో తండ్రిని కొడుకు కొట్టి చంపిన సంఘటన ఆదివారం జరిగింది. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. క్రిష్టం కృష్ణ (52)కు భార్య ధనలక్ష్మి, కిరణ్‌కుమార్, జవహర్ ఇద్దరు కుమారులు ఉన్నారు. కృష్ణ కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో రోజూ భార్య ధనలక్ష్మిని ఇబ్బంది పెడుతున్నాడు. చిన్న కొడుకు జవహర్ పలుమార్లు తండ్రిని మందలించాడు. శనివారం రాత్రి 10 గంటల సమయంలో కృష్ణ తాగివచ్చి భార్య ధనలక్ష్మిని తిడుతూ కొట్టాడు. జవహర్ అడ్డువచ్చి తండ్రితో గొడవ పడ్డాడు. అనంతరం తండ్రి తలను పట్టుకుని గుమ్మానికి కొట్టాడు. తీవ్రంగా గాయపడిన కృష్ణ ఆదివారం ఉదయం 7గంటల సమయంలో మృతి చెందాడు. దీనిపై మృతుడు కృష్ణ భార్య ధనలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుక్కునూరు సీఐ రమేష్‌బాబు సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి విచారణ జరిపి కేసు నమోదు చేశారు.



విచారణ జరుపుతున్న పోలీసులు

ట్రాక్టర్ రొటేవేటర్‌లో పడి విద్యార్థి మృతి

పోలవరం, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): ట్రాక్టర్ రొటేవేటర్‌లో పడి విద్యార్థి మృతి చెందిన సంఘటన జిల్లెల్లగూడెం పంచాయతీ ముత్యాలరావుపేటలో శనివారం రాత్రి జరిగింది. స్టేషన్ రైటర్ జెట్టి భీమశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కుంజం రామ్‌చరణ్ (16) ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. పొలంలో ట్రాక్టర్ రొటేవేటర్‌తో దున్నుతుండగా డ్రైవర్ పక్కన కూర్చుని రామ్‌చరణ్ పనులు చూస్తున్నాడు. అదుపు తప్పి రొటేవేటర్‌లో పడి నలిగి సంఘటనా ప్రాంతంలోనే మృతి చెందాడు. మృతుడి తండ్రి కుంజం నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు రైటర్ తెలిపారు.

బీచ్‌లో యువకుడి గల్లంతు

మొగల్తూరు, అక్టోబరు5(ఆంధ్రజ్యోతి): కేపీ పాలెం బీచ్‌కు స్నేహితులతో కలిసి వచ్చిన యువకుడు సముద్రస్నానం చేస్తూ గల్లంతయ్యాడు. విజయవాడ అజిత్‌సింగ్ నగర్‌కు చెందిన మేడేపల్లి ప్రవీణ్ (38) గల్లంతయ్యాడు. ఆదివారం కావడంతో విజయవాడ నుంచి 13 మంది స్నేహితులు రెండు కార్లలో కేపీ పాలెం తీరానికి వచ్చారు. తీరం నుంచి పెద్దమైనవానిలంక వైపు సముద్ర స్నానానికి దిగిన వీరిలో ప్రవీణ్ గల్లంతయ్యాడు. విజయవాడలోని ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేసే వీరంతా సముద్రతీరంలో గడిపేందుకు వచ్చారు. ప్రవీణ్ అలల ఉధృతికి గల్లంతైనట్టు అతని మిత్రులు మొగల్తూరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మొగల్తూరు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు.

విద్యుదాఘాతంతో కూలీ మృతి

ఆగిరిపల్లి, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): విద్యుదాఘాతంతో కూలీ మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. ఆగిరిపల్లి ఎస్‌ఐ శుభశేఖర్ వివరాలు ప్రకారం శోభనాపురానికి చెందిన మేడా తిరుపతిరావు (36) ఈదర రోడ్డులోని హనుమాన్ జంక్షన్‌కు చెందిన తోట రమేష్ పందుల ఫారంలో పనిచేస్తున్నాడు. రోజువారీ పనుల్లో భాగంగా ఫారంను శుభ్రం చేస్తున్న సమయంలో ఇతను కరెంటు వైర్‌కు తగిలి విద్యు దాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. భార్యా పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

లభ్యంకాని వృద్ధురాలి ఆచూకీ

ముదినేపల్లి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): భర్త మరణించాడన్న మనోవేదనతో ఇంటి నుంచి ఈనెల 3న వెళ్లిపోయిన ముదినేపల్లికి చెందిన వీరంకి విమల (65) ఆచూకీ లభ్యం కాలేదు. కొంత మంది వ్యక్తులు ఒక వృద్ధురాలు ఈ నెల 3న ఉదయం పోల్‌రాజ్ కాల్వలో దిగి నీటిలో కొట్టుకుపోయినట్టు చెప్పడంతో ఆమె విమలే అయి ఉంటుందన్న ఉద్దేశంతో పోలీస్, అగ్నిమాపక సిబ్బందితో పాటు అమలాపురం నుంచి వచ్చిన ఎస్‌డీఆర్ఎఫ్ బృందం కూడా గాలిస్తోంది. ముదినేపల్లి ఎస్‌ఐ వీరభద్రరావు, కాకినాడ మూడో బెటాలియన్‌కు సంబంధించిన ఎస్‌ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో వృద్ధురాలి కోసం పోల్‌రాజ్ కెనాల్‌లో రెండు రోజులుగా ముమ్మరంగా గాలిస్తున్నా ఆదివారం రాత్రి వరకు ఆమె ఆచూకీ తెలియలేదు. అయితే కాల్వలో కొట్టుకుపోయిన వృద్ధురాలు విమలా? వేరొకరా? అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. దీంతో వృద్ధురాలి అదృశ్యంపై ఇతర ప్రాంతాల్లో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

అదనపు కట్నం వేధింపుల కేసు

టి.నరసాపురం, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త, అత్తపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎం.జయబాబు తెలిపారు. వెలగపాడు పంచాయతీలోని వీరభద్రవరం గ్రామానికి చెందిన గురజాల గంగాభవానికి అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావుతో 2017లో వివాహమైంది. వివాహ సమయంలో గంగభవాని తల్లిదండ్రులు రూ.1.55 లక్షల నగదు, 2కాసుల బంగారం కట్నంగా ఇచ్చారు. కొంత కాలం సంసారం సజావుగా సాగింది. వారికి పాప, బాబు ఉన్నారు. ఇటీవల వెంకటేశ్వరరావు వ్యసనాలకు అలవాటుపడి అదనంగా రూ.2 లక్షలు, కొంతభూమి తన పేరున ఇవ్వాలని తల్లి వీరనాగతో కలిసి భార్యను వేధిస్తున్నారు. గతంలో ఒకసారి ఆమెను ఇంటి నుంచి ఆమెను బయటకు గెంటివేశారు. పెద్దల సమక్షంలో మాట్లాడటానికి ప్రయత్నించినా నిరాకరించడంతో గురజాల గంగాభవాని ఫిర్యాదుతో కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

నేడు అయ్యప్ప మఠం ప్రారంభం



ముసునూరు, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ముసునూరులో నిర్మించిన శ్రీధర్మ శాస్త్ర అయ్యప్పస్వామి మఠం ప్రారంభోత్సవంలో భాగంగా ఆదివారం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని వైభవంగా ఊరేగించా రు. సోమవారం ఉదయం 8 గంటలకు మఠం ప్రారంభోత్సవం తో పాటు హోమాలు జరుగుతాయని, అనంతరం 11 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయం కిటకిట



ముదినేపల్లి, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): సింగరాయ పాలెం- చేవూరుపాలెం సెంటర్‌లోని శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మ ణ్యేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు పుట్టలో పాలు పోసి, మహిళలు పాల పొంగళ్లతో తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఆర్.గంగా శ్రీదేవి పర్యవేక్షణలో భక్తులకు ఏర్పాట్లు చేశారు.

ఘనంగా ఆర్‌ఎస్‌ఎస్ వేడుకలు



కేశవరావ్ బలరామ్ చిత్రపటం వద్ద తపన చౌదరి, బసవయ్య నివాళులు

కలిదిండి, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ఆర్‌ఎస్‌ఎస్ శత వార్షికోత్సవాల సందర్భంగా కొండంగిలో ఆదివారం సమితి వ్యవస్థాపకుడు కేశవరావ్ బలరామ్ చిత్రపటానికి కార్యకర్తలు, స్వయం సేవక్‌లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తపనా చౌదరి, ఘంటసాల బసవయ్య ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ 1925లో స్థాపించిన ఆర్‌ఎస్‌ఎస్ దేశ స్వాతంత్ర్యం కోసం తన వంతు కృషి చేసిందన్నారు. ఎంతో మంది దేశభక్తులు ప్రాణ త్యాగం చేసి తెచ్చిన స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ అంటే క్రమశిక్షణకు మారుపేరు అని, కార్యకర్తలు సేవా దృక్పథంతో మెలగాలన్నారు. బీజేపీ నాయకులు అంకాలు దుర్గా ప్రసాద్, చిట్టూరి రవీంద్ర, పెరుమాళ్ల వెంకటేశ్వరరావు, నంబూరి బాండు రాజు, కోకా రమేష్ పాల్గొన్నారు.

మంత్రి చేయూతతో విద్యుత్ సమస్య పరిష్కారం

ముసునూరు, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గుళ్ళపూడి దళితవాడలో దీర్ఘకాలంగా ఉన్న సింగిల్ ఫేజ్ విద్యుత్ లైన్ సమస్య మంత్రి కొలుసు పార్థసారథి ఆర్థిక సాయంతో పరిష్కారమైంది. సమస్యను ఇటీవల స్థానిక టీడీపీ నాయకులు, కాలనీవాసులు మంత్రి దృష్టికి తీసు వెళ్ళినట్లు మండల టీడీపీ అధ్యక్షులు గద్దె రఘుబాబు తెలిపారు. వెంటనే మంత్రి ట్రాన్స్‌కో అధికారులతో మాట్లాడి, సమస్య పరిష్కారానికి ఖర్చయ్యే రూ.35 వేలు అందజేశారని తెలిపారు. ఈ సొమ్ముతో విద్యుత్ లైన్‌ను పూర్తిగా బాగుచేయించామన్నారు. మంత్రికి గ్రామ టీడీపీ అధ్యక్షుడు మందలపు ధర్మరాజు, కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.

గండి పూడ్చివేత..



జనార్ధనవరంలో పూడ్చిన గండి వద్ద టీడీపీ నాయకులు, అధికారులు

చాట్రాయి: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని జనార్ధనవరంలో నారుబోయనవారి కుంట ఆయకట్టుకు వెళ్ళే రోడ్డుకు పెద్ద గండిపడి రైతులు తమ భూముల్లోకి వెళ్లలేకపోతున్నారు. రైతుల ఇబ్బందులను స్థానిక టీడీపీ నాయకులు మంత్రి పార్థసారథి దృష్టికి తీసుకువెళ్ళటంతో మంత్రి తక్షణం గండి పూడ్చివేసి రైతులు ఇబ్బందులు తీర్చాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు ఎక్సకవేటర్, ట్రాక్టర్లతో పనులు చేపట్టి గండి పూడ్చివేయటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాజీ సర్పంచ్ పలగాని దుర్గారావు, టీడీపీ నాయకులు కలకొండ భాస్కరరావు, నాగమల్లి వెంకటేశ్వరరావు, పీఆర్ ఏఈ రఘు, పంచాయతీ కార్యదర్శి హనుమంతరావు రైతులు పాల్గొన్నారు.



సూపర్ జీఎస్టీ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ శ్రేణులు

సూపర్ జీఎస్టీపై అవగాహన


మండవల్లి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): మండవల్లిలో ఆదివారం జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కన్వీనర్ వీరమల్లు నరసింహారావు, కో-కన్వీనర్ కమ్మిలి విఠలరావు, మండల ప్రెసిడెంట్ నారాయణ కొండ, ముళ్లపూడి సత్తిబాబు, భైరవపట్నం పార్టీ నాయకులు చాపరాల దుర్గాప్రసాద్, భైరవపట్నం, గన్నవరం సాగునీటి సంఘం అధ్యక్షులు బి. కృష్ణారావు, కె.బాలకోటేశ్వరరావు పాల్గొన్నారు.

శేషయ్య మాస్టారుకు సన్మానం



శేషయ్య మాస్టారును సన్మానిస్తున్న దృశ్యం

నూజివీడు టౌన్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): నూజివీడు రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వర్ధమాన కవి ఈమని శేషయ్య మాస్టారును ఘనంగా సత్కరించారు. నూజివీడులో రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సమావేశం అధ్యక్షుడు గోవిందరావు అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా శేషయ్య మాస్టారుకు ప్రవచన విశారద బిరుదు ప్రదానం చేసి సత్కరించారు. శిఖ ఆకాష్, అన్నే శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.



ఎస్‌ఆర్‌ఆర్ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు

అ'పూర్వ' కలయిక

నూజివీడు టౌన్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): పూర్వ విద్యార్థులంతా కలసి చిన్ననాటి స్మృతులను నెమరువేసుకున్నారు. కాకినాడ ఏఎస్పీగా పనిచేస్తున్న సింగంపల్లి శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్‌ఆర్‌ఆర్ బాలుర ఉన్నత పాఠశాల 1982-83 బ్యాచ్ విద్యార్థులు నూజివీడు మండలం కొన్నంగుంటలోని తాతినేని సురేష్ గార్డెన్స్‌లో కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ నాడు చదువుకున్న వారంతా 90 శాతం ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని, అందుకు కారణం తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులే అన్నారు. ఎం.శ్యాంబాబు, మరిది సాంబ, నీలం నాగేశ్వరరావు, షేక్ రహమాన్ తదితరులు పాల్గొన్నారు.

చినుకు లోటు!

(3వ పేజీ తరువాయి)

కురుస్తున్న వర్షాల వల్ల సార్వా సాగులో రోజురోజుకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. సార్వా సాగు ఈ సారి ఎలా ఉంటుందో అన్న ఆందోళన రైతులలో కనిపిస్తోంది. జిల్లాలో ఈ ఏడాది 89,983 హెక్టార్లలో సార్వా సాగు జరగాల్సి ఉండగా ఇప్పటివరకు 72,783 హెక్టార్లలో (80.9శాతం) సార్వా వరి నాట్లు వేశారు. మొక్కజొన్న 637 హెక్టార్లకు 125.63 హెక్టార్లు, పెసలు 72.47 హెక్టార్లు, మినుములు 1065.59 హెక్టార్లు, వేరుశనగ 310.91 హెక్టార్లు, పత్తి 1717.61 హెక్టార్లు, చెరకు 127.44 హెక్టార్లు, పొగాకు 18.74 హెక్టార్లలో సాగు జరుగుతోంది. మిగిలిన పంటల సాగు కూడా జరుగుతోంది. నైరుతి సీజన్ లో వర్షాభావం ప్రభావం సార్వా దిగుబడులపై ఎక్కువగా కనిపిస్తుందని రైతులు వాపోతున్నారు.

వాహనాలు కూరుకుపోతున్నాయ్..



రహదారిలో కూరుకుపోయిన వాహనం(ఫైల్)

- అధ్వానంగా నూజివీడు-ఏలూరు ప్రధాన రహదారి
- రహదారిపై కూరుకుపోయిన వాహనాలు
- కనీస మరమ్మతులైనా చేపట్టాలని వాహనదారుల వినతి

ముసునూరు, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): నూజివీడు- ఏలూరు ప్రధాన రహదారి మరింత అధ్వానంగా మారడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ రహదారిలో ప్రయాణం చేయాలంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకోవాల్సి పరిస్థితి నెలకొంది. సింహాద్రిపురం సెంటర్‌లో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి రహదారి ధ్వంసమవడంతో ఇటీవల స్కూల్ బస్సు, టాటా ఏస్ వాహనం సైతం కూరుకుపోయాయి. దీంతో ఎక్స్‌కవేటర్‌తో వాహనాలను బయటకు తీశారు. ప్రమాదాలు జరిగితే తప్ప ఈ రహదారి గురించి పట్టించుకోరా అని వాహనదారులు, ప్రజలు అధికారు లు, పాలకుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే నూజివీడు నుంచి ఏలూరు వెళ్ళే ప్రధాన రహదారిలో సింహాద్రిపురం, ముసు నూరు, గోపవరం, వేల్పుచర్ల గ్రామాల్లో రహదారి అడుగడుగున పెద్ద గుంతలు ఏర్పడంతో వాహన దారులు ప్రమాదాల అంచున ప్రయాణం చేయాల్సిన దుస్థితి నెలకొంది. గత వైసీపీ ప్రభుత్వంలో కొంతమేర పనులకు బిల్లులు చేసుకున్న కాంట్రాక్టర్, అసంపూర్తిగా వదిలివేసి నాలు గేళ్ళు పూర్తికావస్తోంది. ఈ రహదారి దుస్థితిపై ప్రజలు, నాయకులు మంత్రి పార్థసారథికి మొర పెట్టుకున్న నేటికి పనులు ప్రారంభం కాలేదు. జిల్లా హెడ్‌కోటర్ ఏలూరుకు వెళ్ళే ఈ ప్రధాన రహదారిని ఇప్పటికైన కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసేలా తక్షణమే చర్యలు చేపట్టాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.



నగదు అందజేస్తున్న గద్దె రఘుబాబు

టీడీపీ కార్యకర్తకు ఆర్థిక సాయం

ముసునూరు, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చింతలవల్లికి చెందిన టీడీపీ కార్యకర్త పిల్లి రాము ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇంటివద్దే ఉంటున్నాడు. ఆదివారం టీడీపీ మండల అధ్యక్షుడు గద్దె రఘుబాబు రామును పరామర్శించి రూ.5 వేలు ఆర్థిక సాయాన్ని అందచేశారు. కార్యకర్తలకు, నాయకులకు పార్టీ ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉంటుందన్నారు. పార్టీ గ్రామ అధ్యక్షులు కాటేపల్లి సురేంద్రబాబు, నాయకులు పాల్గొన్నారు.

పోలీసుల అనుమతులు తప్పనిసరి

కైకలూరు, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): కైకలూరులో ఊరేగింపులు, ధర్నాలు, ర్యాలీలకు పోలీసుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని కైకలూరు టౌన్ ఎస్సై డి.వెంకట్‌కుమార్ అన్నారు. కైకలూరులో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున బహిరంగ సమావేశాలు నిర్వహించినా, పోలీసులు అనుమతులు లేకుండా ఊరేగింపులు జరిపినా చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

కైకలూరు, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): కైకలూరు మండలం వరహాపట్నం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జీబీ శ్రీనివాసరావు తెలిపారు. విద్యుత్ తీగలకు దగ్గరగా ఉన్న చెట్లను తొలగించే పనులను చేస్తున్నందున సోమవారం ఉదయం 9 నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వరహాపట్నం, అగ్రహారం గ్రామాల వినియోగదారులు గమనించాలని కోరారు.

ముదినేపల్లి: ముదినేపల్లి మండలం కొత్తపల్లి 33/11 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు పనులు నిర్వహిస్తున్నందున సోమవారం ఉదయం 7 నుంచి 12 గంటల వరకు కొత్తపల్లి, చినవాడవల్లి, వాడపల్లి గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ పూర్ణచంద్రరావు తెలిపారు. వినియోగదార్లు సహకరించాలని కోరారు.



కైకలూరు కరకట్ట దుర్గమ్మవారి ఊరేగింపు

ఘనంగా అమ్మవార్ల ఊరేగింపు

కైకలూరు, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా కైకలూరు కరకట్ట ప్రాంతంలో ఏర్పాటుచేసిన దుర్గమ్మను వైభవంగా ఊరేగించారు. యువకులు గులాములు చల్లుకుంటూ ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారిని వింజరం గ్రామంలోని పోల్‌రాజ్ పంటకాలవలో నిమజ్జనం చేశారు.

ముదినేపల్లి: మండలంలోని శ్రీహరిపురం, పెద గొన్నూరు, విశ్వనాద్రిపాలెం, కొరగుంటపాలెం, సూర్య నారాయణపురం, వడాలి, సింగవరం తదితర గ్రామాల్లో అమ్మవార్లను ఘనంగా ఊరేగించి పంట కాల్వల్లో నిమజ్జనం చేశారు. ఎస్ఐ వీరభద్రరావు పర్యవేక్షణలో ఏఎస్ఐ శ్రీనివాస్, మహిళా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

గ్రామాన్ని ఖాళీ చేయం..

(3వ పేజీ తరువాయి)

లేకుంటే ఎలా బతకాలని అధికారులను నిలదీస్తున్నారు. అందుకే గ్రామాన్ని ఎట్టి పరిస్థితుల్లోను ఖాళీ చేసేది లేదని స్పష్టం చేస్తున్నారు. తమకు మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్రభుత్వాలతో మాట్లాడాలని ఎస్టీ కమిషన్ సభ్యుడిని కోరనున్నారు.

మౌలిక సదుపాయాలు కల్పించాలి

కారం రాఘవ, న్యూడెమోక్రసీ నాయకుడు



కొండరెడ్లు కోరుతున్నట్లు గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. గతంలో గ్రామానికి చెందిన ఆరుగురు కొండరెడ్లకు పోడు భూములకు సంబంధించి ఆర్‌వోఎఫ్‌ఆర్ లో పట్టాలు ఇచ్చారు. మిగిలినవారికీ పట్టాలు ఇవ్వాలి. అటవీశాఖతో మాట్లాడి అనుమతులు తీసుకుని సదుపాయాలకు శ్రీకారం చుట్టాలి.

వన్యప్రాణుల సంరక్షణతోనే మానవాళి మనుగడ



వన్యప్రాణి సంరక్షణపై అటవీశాఖ అధికారుల ర్యాలీ

కైకలూరు, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణకు ప్రజలు కృషి చేయాలని కైకలూరు అటవీ శాఖ రేంజర్ రామ లింగాచార్యులు అన్నారు. ఆదివారం కైకలూరు మండలం పందిరిపల్లిగూడెంలో వన్యప్రాణి వారోత్స వాల్లో భాగంగా ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొల్లేరు పక్షులను సంరక్షించుకోవడంతో పాటు ప్లాస్టిక్‌ను నిర్మూలించ గలిగితే పర్యావరణానికి, కొల్లేరుకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. అలాగే రొయ్యల చెరువుల్లో యాంటీబయోటిక్స్ పురుగు మందుల వినియోగాన్ని ఆపాలన్నారు. పురుగు మందుల వినియోగం ఎక్కువగా ఉంటే భూమి సాంద్రతను కోల్పోవడంతో పాటు నీరు కలుషితమవుతుందన్నారు. కొల్లేరు సరస్సులో అనేక జీవరాశులు మనుగడ సాగిస్తున్నాయని ఈ ప్రాంతం విశిష్టతపై ప్రజలు అవగాహన కలిగియుండాలన్నారు. అనేక రకాల జాతులు అంతరించిపోతున్నాయని వాటిని పరిరక్షించు కున్నప్పుడే మానవాళి మనుగడకు సాధ్యమన్నారు. పురవీధుల్లో వన్యప్రాణి సంరక్షణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. టీడీపీ వడ్డి సాధికార కమిటీ రాష్ట్ర కన్వీనర్ బలే ఏసురాజు, అటవీ శాఖ డీఆర్వో రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

చలసాని జయప్రదమ్మకు ఘన నివాళి



జయప్రదమ్మ చిత్రపటం వద్ద నివాళి

నూజివీడు టౌన్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): కమ్యూనిస్టు పార్టీ నాయకురాలు చలసాని జయప్రదమ్మ వర్ధంతిని పురస్కరించుకుని సీపీఐ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళుల ర్పించారు. అనంతరం ఆ పార్టీ నాయకుడు చలసాని వెంకట రామారావు మాట్లాడుతూ నూజివీడు నియోజ కవర్గం పార్టీ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారన్నారు. మహిళల హక్కుల కోసం పోరాటాలు చేశారన్నారు. సీపీఐ పట్టణ కార్యదర్శి చాట్ల పుల్లారావు, అభ్యుదయ రచయితల సంఘం జిల్లా కార్యదర్శి శిఖ ఆకాష్, నాయకులు ఈమని శేషయ్య, ముఖర్జీ, చలసాని కృష్ణతులసి తదితరులు పాల్గొన్నారు.



అన్నవరం జడ్పీ హైస్కూలులో దుస్తుల పంపిణీ



సగ్గూరులో దుస్తులు పంపిణీ చేస్తున్న దేన్నిరాజు

దుస్తుల వితరణ

నూజివీడు టౌన్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): అన్నవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్రీడాకారులకు దుస్తులను బహూకరించారు. పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుడు బీవీవీఎస్‌వీ ప్రసాద్ క్రీడాదుస్తులు వితరణ చేయగా నూజివీడు డీవైఈవో డాక్టర్ వీవీఎస్ సుధాకర్ స్కూల్‌గేమ్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు అందజేశారు. ఉపాధ్యాయులు నాగేంద్రం, నాగరాజు, దుర్గామల్లేశ్వరరావు, జయ కుమారి శ్రీ మంగలక్ష్మి, రాజేంద్రప్రసాద్, కృష్ణకుమారి పాల్గొన్నారు.

ఆగిరిపల్లి: చర్చ్ ఆఫ్ క్రిస్ట్ చారిటబుల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో సగ్గురులో ఆదివారం సుమారు 50 మంది పేద వృద్ధులు, బాలలకు దుస్తులు పంపిణీ చేశారు. మినిస్ట్రీస్ డైరెక్టర్ దేన్నిరాజు, కె. భాస్కరరావు, ఆదాం, మట్టా రంగారావు, యలమర్తి రజారత్నం పాల్గొన్నారు.

జంగారెడ్డిగూడెంలో హంతక ముఠా అరెస్ట్

- వారంతా చోరీలకు పాల్పడే ముఠా
- సొత్తు పంపకాల్లో విభేదాలు
- ముఠా సభ్యుడి దారుణ హత్య

జంగారెడ్డిగూడెం, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): వారం తా 25 నుంచి ముప్పై ఏళ్లలోపు యువకులే. వ్యసనా లకు లోనై ముఠాగా ఏర్పడి దొంగతనాలకు అలవాటు పడ్డారు. చోరీ సొత్తు పంపకాల్లో తేడా రావడంతో గొడవపడ్డారు. చివరకి ముఠాలో ఒకరిని దారుణంగా హతమార్చారు. హంతక ముఠా చివరికి పోలీసులకు పట్టుబడింది. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ముఠాలో ముగ్గురు అన్నదమ్ములు. మరో నలుగురు స్నేహితులు కలిసి అనేక ఇళ్లలో దొంగతనాలకు పాల్ప డ్డారు. దొంగతనం కేసుల్లో పోలీసులకు పట్టుబడి జైలు శిక్ష అనుభవించారు. జైలు నుంచి విడుదల కాగానే తిరిగి చోరీలకు పాల్పడ్డారు. పంపకాల్లో తేడాతో ముఠాలో వ్యక్తినే చంపి హంతకులయ్యారు.

జంగారెడ్డిగూడెం పట్టణ శివారులోని బైనేరు వంతెన వద్ద ఈ నెల 3న కర్రి రాజేశ్ (26)ను హత్య చేసిన ఆరుగురు దొంగల ముఠా సభ్యులు షేక్ ఖాశిం, షేక్ నాగుల్ మీరా, వాసంశెట్టి రామచంద్ర పవన్ కుమార్ అలియాస్ స్కైలాబ్, సమ్మంగి మంగరాజు, షేక్ జహీరు ద్దీన్ అలియాస్ చోటు, మరీదు సాయి అలియాస్ సైకో సాయిని హత్య జరిగిన మరుసటి రోజు శనివారం జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన రెండు చాకులు, మూడు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో ఒక్కొక్కరిపై 3 నుంచి 10 చోరీ కేసులున్నాయని డీఎస్పీ యు.రవిచంద్ర ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో తెలిపారు. ఎస్సై ఎస్ కె.జబీర్ కేసు నమోదు చేయగా సీఐ ఎంవీ.సుభాష్ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. ఒక్క రోజులోనే నిందితులను పట్టుకున్న సీఐ, ఎస్సై, సిబ్బందికి రివార్డు కోసం ఎస్పీకి సిఫారసు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండుకు పంపను న్నట్లు డీఎస్పీ తెలిపారు. వీరందరిపై షీట్లు తెరుస్తామని, వారిపై ప్రత్యేక నిఘా పెడతామన్నారు. సమా వేశంలో సీఐ ఎంవి.సుభాష్, ఎస్సై ఎస్‌కె.జబీర్, ఏఎస్సై ఎస్‌వి.సంపత్ కుమార్, పీసీలు ఉన్నారు.

చాకుతో పొడిచి.. పీక కోసి..

మృతుడు రాజేశ్, హత్యకు ప్రధాన సూత్రధారి షేక్ ఖాశిం స్నేహితులు. ఇద్దరూ కలిసి అనేక ఇళ్లలో చోరీలు చేశారు. కొంత కాలం క్రితం వరంగల్ జిల్లాలో చోరీ సొత్తు పంపకాల్లో రాజేశ్, ఖాశిం మధ్య విభేదాలు వచ్చాయి. రాజేశ్‌పై కక్షతో ఖాశిం సోదరులు నాగుల్ మీరా, జహీరుద్దీన్, మరో ముగ్గురు స్నేహితులతో కలిసి రాజేశ్ హత్యకు పథకం రచించాడు. పలు కేసుల్లో నిందితుడైన రాజేశ్ పరారీలో ఉన్నాడు. ఈ నెల 3న రాజేశ్ ఇంటికి వచ్చాడని తెలిసి వెంటాడి పట్టుకుని బలవంతంగా మోటార్ సైకిల్‌పై బైనేరు వంతెన సమీపానికి తీసుకెళ్లారు. ఆరుగురు కలిసి రాజేశ్‌ను కొట్టి టవల్‌తో కాళ్లను కట్టేసి పొట్టలో చాకుతో బలంగా పొడి చి పీక కోసి దారుణంగా హత్యచేసి మృతదేహాన్ని అక్కడే వదిలి పారిపోయారు.

బ్రాయిలర్ ధరలు

అమరావతి	(రూ.లలో)
బ్రాయిలర్ బర్డ్	127, 136, 147
చికెన్ విత్ స్కిన్	242
చికెన్ స్కిన్‌లెస్	252
నెక్ కోడి గుడ్డు ధర (100)	
విజయవాడ జోన్ రైతు ధర రూ.475	

అక్రమంగా బాణసంచా విక్రయిస్తే చర్యలు

నూజివీడు, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): దీపావళి పండుగను పురస్కరించుకుని అక్రమంగా బాణసంచా విక్రయాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, నూజివీడు రూరల్ సీఐ కె.రామకృష్ణ హెచ్చరించారు. నూజివీడు సర్కిల్ పరిధిలో బాణసంచా తయారీ, నిల్వ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. అన్నవరంలోని గోదామును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేలుడు పదార్థాలు నిల్వచేసే సందర్భంలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని, లేకుంటే ఎక్స్‌ప్లోజివ్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనధికారికంగా ఎక్కడైనా నిల్వలుంటే 112కు సమాచారం ఇవ్వాలన్నారు. 18 ఏళ్లలోపు బాలలను విక్రయాల వద్ద వినియోగించరాదన్నారు. నూజివీడు రూరల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

తండ్రిని కొట్టి చంపిన కొడుకు

కుక్కునూరు, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): మండలంలోని వింజరం పంచాయతీ ముత్యా లంపాడులో తండ్రిని కొడుకు కొట్టి చంపిన సంఘటన ఆదివారం జరిగింది. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. క్రిష్టం కృష్ణ (52)కు భార్య ధనలక్ష్మి, కిరణ్‌కుమార్, జవహర్ ఇద్దరు కుమారులు ఉన్నారు. కృష్ణ కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో రోజూ భార్య ధనలక్ష్మిని ఇబ్బంది పెడుతున్నాడు. చిన్న కొడుకు జవహర్ పలుమార్లు తండ్రిని మందలించాడు. శనివారం రాత్రి 10 గంటల సమయంలో కృష్ణ తాగివచ్చి భార్య ధనలక్ష్మిని తిడుతూ కొట్టాడు. జవహర్ అడ్డువచ్చి తండ్రితో గొడవ పడ్డాడు. అనంతరం తండ్రి తలను పట్టుకుని గుమ్మానికి కొట్టాడు. తీవ్రంగా గాయపడిన కృష్ణ ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో మృతి చెందాడు. దీనిపై మృతుడు కృష్ణ భార్య ధనలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుక్కునూరు సీఐ రమేశ్‌బాబు సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి విచారణ జరిపి కేసు నమోదు చేశారు.

విద్యుదాఘాతంతో కూలీ మృతి

ఆగిరిపల్లి, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): విద్యుదాఘాతంతో కూలీ మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. ఆగిరిపల్లి ఎస్ఐ శుభశేఖర్ వివరాల ప్రకారం శోభనాపురానికి చెందిన మేడా తిరుపతిరావు (36) ఈదర రోడ్డులోని హనుమాన్ జంక్షన్‌కు చెందిన తోట రమేష్ పందుల ఫారంలో పనిచేస్తున్నాడు. ఫారంను శుభ్రం చేస్తున్న సమయంలో కరెంటు వైర్‌కు తగిలి విద్యు దాఘాతంతో అక్కడకక్కడే మృతి చెందాడు. భార్యా పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

మనస్తాపంతో యువతి ఆత్మహత్య

ఆగిరిపల్లి, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఉదంత మిది. ఆగిరిపల్లి ఎస్ఐ శుభశేఖర్ తెలిపిన ప్రకారం ఆగిరిపల్లి మండలం, ఎస్‌ఏ పేటకు చెందిన ఇంటర్ చదువుతున్న తన్నీరు కల్యాణి (18) అదే గ్రామానికి చెందిన కూరాకుల శివసాయి అనే యువకుడిని ప్రేమించిందని, కల్యాణి తల్లిదండ్రులు విషయం తెలుసుకుని కుమార్తెను మందలించారని, ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన యువతి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. పోలీసులు కల్యాణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లభ్యంకాని వృద్ధురాలి ఆచూకీ

ముదినేపల్లి, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): భర్త మరణించాడన్న మనోవేదనతో ఇంటి నుంచి ఈ నెల 3న వెళ్ళిపోయిన ముదినేపల్లికి చెందిన వీరంకి విమల (65) అనే వృద్ధురాలి ఆచూకీ లభ్యం కాలేదు. అయితే కొందరు ఒక వృద్ధురాలు పోల్‌రాజ్ కాల్వలో దిగి నీటిలో కొట్టుకుపోయినట్టు చెప్పడంతో ఆమె విమలే అయి ఉంటుందన్న ఉద్దేశంతో పోలీస్, అగ్నిమాపక సిబ్బందితో పాటు అమలాపురం నుంచి వచ్చిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం కూడా గాలిస్తోంది. ముదినేపల్లి ఎస్ఐ వీరభద్రరావు, కాకినాడ మూడో బెటాలియన్‌కు సంబంధించిన ఎస్ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో వృద్ధురాలి కోసం పోల్‌రాజ్ కెనాల్‌లో రెండు రోజులుగా ముమ్మరంగా గాలిస్తున్నా ఆదివారం రాత్రి వరకు ఆమె ఆచూకీ తెలియలేదు. అయితే కాల్వలో కొట్టుకుపోయిన వృద్ధురాలు విమలా? వేరొకరా? అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. దీంతో వృద్ధురాలి అదృశ్యంపై ఇతర ప్రాంతాల్లో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.